సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 16 వెల: ₹ 5.50

సంపుటి: 16 సంచిక: 92

శుక్రవారం 23-6-2023

SIMULTANEOUSLY PRINTED AT KARIMNAGAR | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL



'పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది'

ఫ్యాషన్







ప్రింట్స్.. స్టయిల్స్

ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్‌తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్‌తో టాప్ టు బాటమ్ ఎవర్‌గ్రీన్ లుక్‌తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తాయి. అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్‌ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి.

లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్‌ను ఎంచుకుంటే ఈ థీమ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్‌కి ఇతర యాక్సెసరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి.

మన నైటింగేల్


అడవి బిడ్డల ఆత్మీయ నేస్తం... తేజావత్ సుశీల

వృత్తే దైవంగా, సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక 'ఫ్లారెన్స్ నైటింగేల్' అవార్డు దక్కింది. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలో ఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల 'సాక్షి'తో పంచుకున్నారు.




"ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్‌లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్‌సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్‌లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి.

రెండు ప్రాణాలు

2010 సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్‌సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు.

రక్తం కోసం బతిమాలాను

ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్‌ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను.


సుశీల

అర్థం చేసుకోవాలి

మైదాన ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది.

కోవిడ్ సమయంలో

మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఒకేసారి 120 మందిని ఐసోలేషన్‌లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు.

వారి సహకారం వల్లే

వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మన కంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది'' అని వివరించారు సుశీల.

– తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం

న్యూస్‌మేకర్

వయసు 18 వృత్తి పైలెట్


సాక్షి కొచ్చర్



సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి.

మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం.

పదేళ్ల వయసు నుంచే

సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్‌వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ప్రోత్సహిస్తూ వచ్చాడు. 'పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చెప్పాను. అయితే నాకు కామర్స్ లైన్‌లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాను' అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్‌లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదివింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది.

70 లక్షల ఖర్చు

అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. 'ఇన్‌స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్‌స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి పోతుంది' అని చెప్పింది సాక్షి. 'అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్‌లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను' అని తెలిపింది సాక్షి.

పైలెట్‌గా ఉద్యోగం

'మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్‌లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్‌లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను' అంది సాక్షి.

ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ.

వంటిల్లు

చేదా..లేదే!

ఎంతమంచి వంటకం అయినా నోటికి రుచిగా లేకపోతే అస్సలు తినబుద్ధికాదు. ఇక చేదుగా ఉండే కాకర కాయ డిష్ అంటే.. "అమ్మో కాకరకాయ" అంటూ ముఖం మాడ్చేస్తారు. అనేక పోషకాలున్న కాకరకాయను మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఎలా వండాలో చెబుతోంది ఈ వారం మన వంటిల్లు...



కాకరకాయ పకోడా

కావలసినవి: కాకరకాయలు – రెండు; శనగపిండి – అరకప్పు ; బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు ; కారం – టీస్పూను ; ఇంగువ – చిటికెడు ; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – రెండు కప్పులు.

తయారీ: ● కాకర కాయలను శుభ్రంగా కడిగి గుండ్రని/పొడవు ముక్కలుగా తరుక్కోవాలి. ● ముక్కల్లోని విత్తనాలను వేరుచేసి వెడల్పాటి ప్లేటులో వేయాలి. ● శనగపిండి, బియ్యప్పిండి, కారం, ఇంగువ రుచికి సరిపడా ఉప్పును ముక్కలపై చల్లాలి. ● ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పకోడీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ● నూనె బాగా మరిగాక కలిపి పెట్టుకున్న ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి.



బేక్డ్ కరేలా

కావలసినవి: కాకరకాయలు – అర కేజీ ; జీలకర్ర పొడి – అరటీస్పూను ; ధనియాల పొడి – ముప్పావు టీస్పూను ; ఆమ్‌చూర్ పొడి – ముప్పావు టీస్పూను ; కారం – టీస్పూను ; పసుపు – టీస్పూను ; బెల్లం పొడి – రెండు టేబుల్ స్పూన్లు ; నూనె ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ; ఉప్పు – రుచికి సరిపడా ; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా; నిమ్మరసం – టీస్పూను.

తయారీ: ● కాకరకాయలను శుభ్రంగా కడిగి పలుచగా తొక్క తీసి గుండ్రని ముక్కలుగా తరగాలి. ● తరిగిన ముక్కలపై నూనెవేసి కలపాలి. ● ముక్కలన్నింటికి నూనె పట్టిన తరువాత జీలకర్ర, ధనియలపొడి, ఆమ్‌చూర్ పొడి, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం పొడి వేసి ముక్కలకు పట్టించి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ● ఇరవైనిమిషాల తరువాత బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ వేసి కొద్దిగా నూనె చల్లి, కాకరకాయ ముక్కలను పలుచగా పోయాలి. ● ఈ ట్రేని అవెన్‌లో పెట్టి 25 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. ● వేడివేడి ముక్కలపై నిమ్మరసం చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అన్నం, రోటీలోకి ఇది మంచి సైడ్ డిష్.



బిట్టర్ ఆమ్లెట్

కావలసినవి: కాకకర కాయ – మీడియం సైజుది ఒకటి ; గుడ్లు – మూడు ; ఉప్పు – రెండు టీస్పూన్లు ; గరం మసాలా – అరటీస్పూను ; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.

తయారీ: ● కాకర కాయను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసేసి సన్నగా తరగాలి. ● మరుగుతోన్న నీళ్లలో కొద్దిగా నూనె, టీస్పూను సాల్ట్ , కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ● ఉడికిన ముక్కలను నీటినుంచి వేరు చేసి, తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ● గిన్నెలో గుడ్లసొనను వేసి చక్కగా కలపాలి. ఈ సొనలో రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కాకర కాయ ముక్కలు వేసి కలపాలి. ● పెనం మీద నూనెవేసి, వేడెక్కిన తరువాత గుడ్ల మిశ్రమం వేసి రెండు వైపులా చక్కగా కాల్చితే బిట్టర్ ఆమ్లెట్ రెడీ.



కాకరకాయ పచ్చడి

కావలసినవి: కాకరకాయలు – పెద్దవి రెండు ; పచ్చిమిర్చి – పన్నెండు ; చిన్న ఉల్లిపాయలు – పదిహేను ; అల్లం – అంగుళం ముక్క ; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ; గడ్డ పెరుగు – రెండు కప్పులు , ఆవాలు – అరటీస్పూను, మెంతులు – పావు టీస్పూను ; ఎండు మిర్చి – రెండు ; కరివేపాకు – ఐదు రెమ్మలు ; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, కారం – చిటికెడు.


తయారీ: ● కాకరకాయలను నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ● అల్లం తొక్కతీసి సన్నగా తరగాలి. 10 పచ్చిమిర్చి, 12 ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేయాలి. ● కాకరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. దీనిలో కరివేపాకు, కొద్దిగా ఉప్పు, టీస్పూను నూనెవేసి చక్కగా కలుపుకోవాలి. ● ఈ మిశ్రమం మొత్తాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. తరువాత మూతపెట్టి సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. ● మధ్యలో కలుపుతూ... అడుగంటితే మరో టీస్పూను నూనె వేయాలి. ● కొబ్బరి తురుముకు మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జోడించి పేస్టు చేయాలి. ● బాణలిలో మగ్గుతున్న మిశ్రమంలో ఈ పేస్టు వేసి, కలిపి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. ● పెరుగుని సమంగా కలుపుకుని మగ్గిన మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కలిపి తిప్పాలి. ● మిగిలిన నూనెతో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి. కరివేపాకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చివరిగా కారం చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి.

సత్యమేవ జయతే
సాక్షి
WWW.SAKSHI.COM
పేజీలు: 16 వెల: ₹ 5.50
సంపుటి: 16
సంచిక: 92
శుక్రవారం 23-6-2023
SIMULTANEOUSLY PRINTED AT KARIMNAGAR | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL


'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'


డీఆర్‌డీఓ శాస్త్రవేత్తకు అవార్డు
డీఆర్‌డీఓ చీఫ్ సైంటిస్ట్ కె.వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. - 10లో


అవార్డు అందుకున్న సుశీల
తెలంగాణ ఏఎన్‌ఎం సుశీల ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. -10లో


అమెరికాలోనూ వీసా రెన్యువల్
వర్క్‌వీసాల రెన్యువల్‌కు వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లిరావాల్సిన పనిలేదు. అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు..
- వివరాలు 6లో


మిషన్ 2024
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం పట్నాలో సమావేశం కానున్నాయి.
- వివరాలు 6లో


ఆశలు జల సమాధి!
టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి 'టైటాన్'లో వెళ్లిన ఐదుగురు సజీవంగా తిరిగివస్తారన్న ఆశలు అడుగంటాయి.
- వివరాలు 6లో


చైనాలో భారీ పేలుడు..
చైనాలోని ఓ బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకేజీతో సంభవించిన పేలుడులో 31 మంది మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు.
- వివరాలు 6లో


'అమరజ్యోతి' ఆవిష్కరణ సభలో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, ప్రజలు, (ఇన్‌సెట్) వెలుగులీనుతున్న అమరుల స్మారకం



మీ వెలుగులో ముందుకు
అమరజ్యోతి ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్

- హుస్సేన్‌సాగర్ తీరాన 'అమర జ్యోతి'ని ఆవిష్కరించిన సీఎం
- రక్తం చుక్క కారకుండా తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నాం
- నాటి విలీనంలో కుట్ర కోణాల వల్లే తెలంగాణలో బలిదానాలు
- పిడికెడు మందితో మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టాం
- విద్యార్థులను ఉద్యమంలోకి తీసుకురావద్దని భావించాం
- రాజీనామా అస్త్రాలతో, హింసకు తావు లేకుండా పోరాడాం
- తెలంగాణలోని సమైక్యవాదుల తొత్తులు నాపై దాడి చేశారు
- ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొన్నాం
- కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం
- ఆ స్ఫూర్తితో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామన్న సీఎం

సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోయేలా, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల పేర్లు ఎల్లకాలం అందరి మదిలో నిలిచేలా 'తెలంగాణ అమరుల స్మారకం'ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఫొటోలతో గ్యాలరీని ఏర్పాటు చేస్తామని, ఉద్యమ ప్రస్థాన చరిత్రను సమగ్రంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన 'అమరజ్యోతి'ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమ ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలను ప్రస్తావించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

''తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా దీపాలు చేతబూని అద్భుత రీతిలో అమరులకు నివాళి అర్పించాం. ఈ సందర్భంలో సంతోషం ఒకపాలు, విషాదం మిగతా 2వ పేజీలో ▶

“ ఇక్కడ నివాళి అర్పించాకే..
రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అంతటి త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా, అమరుల పేర్లు అందరి మదిలో నిలిచేలా 'అమర జ్యోతి'ని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం.
- సీఎం కేసీఆర్

పటాన్‌చెరు-హయత్‌నగర్ మెట్రో రైలు విస్తరణ
- బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే మంజూరు చేస్తాం: సీఎం కేసీఆర్
- సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ టౌన్‌షిప్ ప్రారంభించిన సీఎం
- లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేత
- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ

2 లో

ప్రపంచదేశాలకు తెలంగాణ ఉత్పత్తులు
మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
- వివరాలు 2లో

కోటి వెలుగుల నివాళి
- కన్నులపండువగా 'అమర జ్యోతి' ఆవిష్కరణ.. డ్రోన్ కెమెరాలతో లేజర్ షో
- అమరుల కుటుంబాలకు సీఎం సన్మానం - 2లో


వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రైవేటు విందులో ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల కృత్రిమ వజ్రాన్ని బహూకరిస్తున్న ప్రధాని మోదీ. పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించేలా ప్రత్యేకమైన కశ్మీరీ అట్టపెట్టెలో ఈ వజ్రాన్ని పెట్టి అందజేశారు.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో
నూతన అధ్యాయం
ప్రజాస్వామ్యం భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలో ఉంది
జో బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ

- భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన అధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. గురువారం వైట్‌హౌస్‌లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్–అమెరికా సంబంధాల చరిత్రలో ఈరోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్ అన్నారు.


బైడెన్‌కు మోదీ సహస్ర చంద్రోదయ కానుక
- జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్
- అరుదైన కానుకలిచ్చిన మోదీ

దేశీ ఆయుధ పరిశ్రమలో నవశకం!
ఎఫ్414 జెట్ ఇంజన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్‌తో హాల్ ఒప్పందం

ప్రజాస్వామిక విలువలే ఆధారం
- భారత్, అమెరికా సమాజాలపై మోదీ వ్యాఖ్య
- అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికిన జో బైడెన్ దంపతులు
- భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. 4 రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది.

- వివరాలు 6లో

'శ్రీవాణి'పై ఆరోపణలు నమ్మవద్దు
టీటీడీ ఈవో ఎ.వి. ధర్మారెడ్డి
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూ ధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. - 11లో

గురువారం రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు...


ఎట్టకేలకు ఎంట్రీ
రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

- ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసరాల వరకు వ్యాప్తి
- రెండు, మూడురోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం
- ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు
- రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

- వివరాలు 10లో

సీట్ల బ్లాకింగ్‌లో
వందల కోట్ల లావాదేవీలు
ఈడీ సోదాల్లో వెలుగులోకి మెడికల్ కాలేజీల సీట్ల దందా

- ఒక్కో పీజీ సీటు రూ. కోటి నుంచి రూ. 2.5 కోట్లకు విక్రయం
- మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ. 1.4 కోట్ల నగదు సీజ్
- ఆ కాలేజీ బ్యాంకు ఖాతాలోని మరో రూ. 2.89 కోట్ల నగదు ఫ్రీజ్
- మొత్తం 16 చోట్ల సోదాల్లో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు




సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీలు రూ. లక్షల విలువ చేసే పీజీ సీట్లను రూ. కోట్లకు అమ్ముకున్నట్లు... ఈ కళాశాలల్లో రూ.వందల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారీ మొత్తంలో నగదును సీజ్ చేసినట్లు ఈడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం నాటి సోదాల సందర్భంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కార్యాలయాల నుంచి రూ. 1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని... ఆ కాలేజీ బ్యాంకు ఖాతాలో మరో రూ. 2.89 కోట్ల నగదును స్తంభింపజేశామని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు సంబంధించిన మిగతా 5వ పేజీలో ▶

ఇదండీ సంగతి


అభిప్రాయాలు నచ్చకుంటే చెప్పండి... అంతేకానీ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేయకూడదయ్యా!

జూలైలో 'చనాకా-కొరాటా' ప్రారంభం
- పెన్‌గంగా నదిపై నిర్మించిన తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు చనకా–కొరాటా బ్యారేజీ, ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ వచ్చే నెల తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో థాంసీ, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. - వివరాలు 5లో

ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డికి ఢిల్లీ పిలుపు

- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలవాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. - వివరాలు 3లో


మీడియాతో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో భట్టి, దామోదర్‌రెడ్డి

కాంగ్రెస్‌లో పొంగులేటి చేరిక ఖరారు
- ఖమ్మంలో జరిగే భట్టి పాదయాత్ర ముగింపు సభలో చేరనున్న ఖమ్మం మాజీ ఎంపీ
- కేతేపల్లి శిబిరంలో భట్టితో 45 నిమిషాల పాటు చర్చలు
- మీడియా సమావేశంలో చేరికను పరోక్షంగా ధ్రువీకరించిన పొంగులేటి
- పొంగులేటిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానన్న భట్టి

11 లో



అమరజ్యోతి ఆవిష్కరణ సందర్భంగా కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, సంతోశ్‌కుమార్, జగదీశ్ రెడ్డి, సబిత, నిరంజన్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశవరావు, సీఎస్ శాంతికుమారి, పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాశ్, ఎర్రబెల్లి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు

మీ వెలుగులో ముందుకు

▶ మొదటి పేజీ తరువాయి

రెండు పాళ్లుగా ఉంది. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అందిన సమాచారం మేరకు ఆరేడు వందల మంది కుటుంబాలకు ఉద్యోగాలు, ఒక్కో ఇంటికి రూ.10లక్షలు, కొందరికి ఇళ్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మనం ఉదారంగా సాయం చేసుకోవచ్చు.

కుట్రకోణాలతోనే అనేక బలిదానాలు

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలు దాగి ఉండటంతో అనేక మంది బలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 1965, 66 సమయంలో ఖమ్మం జిల్లాలో మొదలైన పొలికేక 1967 నాటికి యూనివర్సిటీకి చేరింది. కేసులు, వేధింపులు, ఉద్యోగుల నుంచి తొలగింపు వంటివి జరిగినా.. 58 ఏండ్ల పాటు సమైక్య రాష్ట్రంలోనూ తమ అస్తిత్వం కోల్పోకుండా టీఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమాన్ని కొనసాగించారు. జీవితాంతం తెలంగాణవాదిగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు వంటి వారు ఉద్యమ సోయిని బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని లెఫ్ట్ పార్టీలు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ వంటి పేర్లతో వారి పంథాలో ఉద్యమానికి జీవం పోశాయి.

ఇతర రాష్ట్రాలు, విదేశాల ప్రతినిధులు నివాళి అర్పించాకే..: అమరుల బలిదానాల నేపథ్యంలో అమరుల స్మారకాన్ని ప్రత్యేకంగా నిర్మించాలనే ఉద్దేశంతో అనేక దేశాల్లో నమూనాలను పరిశీలించాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించిన జలదృశ్యం ప్రదేశంలోనే స్మారకం నిర్మించాం. కళాకారుడు రమణారెడ్డి సాయంతో దీపకళిక (వెలుగుతున్న దీపం) నమూనాను ఖరారు చేసి ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కువ సమయం తీసుకుని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. ఇప్పటికే సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం, అమరుల స్మారకంతో హుస్సేన్‌సాగర్ తీరం ల్యాండ్‌మార్క్‌లా తయారైంది. త్వరలో సచివాలయం, అమరుల స్మారకం నడుమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అమరుల స్మారకంలో 1969తో పాటు ప్రస్తుత ఉద్యమ ఘట్టాలు ఉండేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. అన్నివర్గాలకు సాయం అందిస్తూ తెలంగాణ పురోగమిస్తున్నది. ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాం..'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

పిడికెడు మందితో మొదలైన మలిదశ..

తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభంలో మధుసూదనాచారి, వి.ప్రకాశ్ వంటి పిడికెడు మందితో కలసి ఆరేడు నెలలు, ఐదారు వేల గంటలు మేధోమథనం చేసి ఒక వ్యూహం రచించుకుని బయలుదేరాం. భావోద్వేగాలతో ఉండే విద్యార్థులతోపాటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించే క్రమంలో హింసాత్మక ఆందోళన మార్గాన్ని అనేక మంది సూచించినా.. గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో అహింసా పద్ధతిలో ముందుకు సాగాం. రాజీనామాలను అస్త్రాలుగా మార్చి హింస రాకుండా చూశాం. కానీ నా మీద సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే వారి తొత్తులు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దాడి చేశారు. ఆ తిట్లనే దీవెనలుగా భావిస్తూ ముందుకు సాగుతూనే టీఎన్జీఓ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట ఉద్యోగ గర్జన వేదికగా 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ ఆమరణ దీక్షను ప్రకటించా. నిమ్స్ వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జరిగిన దీక్షకు పార్లమెంటులో అన్ని పార్టీల సహచర ఎంపీల మద్దతు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితో తెలంగాణ ప్రకటన వచ్చింది. కుట్రలు, కుహకాలతో తెలంగాణను అడ్డుకునేందుకు వలసవాదులు చివరికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి చేసే స్థాయికి దిగజారారు.



కానిస్టేబుల్ కిష్టయ్య భార్యను ఓదారుస్తున్న సీఎం కేసీఆర్



శ్రీకాంతాచారి సోదరుడి కుమారైను దగ్గరకు తీసుకుంటున్న కేసీఆర్. చిత్రంలో శంకరమ్మ, ఎంపీ సంతోష్ కుమార్



అమరవీరులకు నివాళి అర్పిస్తున్న ప్రజలు

తెలంగాణ రాష్ట్ర చరిత్ర దేశవ్యాప్తం చేస్తాం



కవులను సత్కరిస్తున్న ఎమ్మెల్సీ కవిత

సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ గొప్ప రాష్ట్రమని, పెద్ద మనసు ఉన్న రాష్ట్రమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో గురువారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ సాహిత్య సభలు ముగిశాయి. ఈ ముగింపు సభకు ఎమ్మెల్సీ కవిత అధ్యక్షత వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో నేడు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, ట్యాంక్‌బండ్ వద్ద అమరవీరుల స్మారకాన్ని ఆవిష్కరించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ కవులు, కళాకారుల కోసం ప్రాజెక్ట్ కేసీఆర్ పేరుతో కార్యక్రమం చేపడతామని, తెలంగాణ చరిత్రను దేశవ్యాప్తంగా తెలియజేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కవిత్వం జీవితానికి దగ్గరగా ఉండాలని సూచించారు. అంతకు ముందు కవులను, కళాకారులను ఎమ్మెల్సీ కవిత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, కవులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.

హస్తినలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు

నివాళులర్పించిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్, రాష్ట్ర భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో కలిసి ముందుగా అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.అనంతరం నేలకొరిగిన అమరవీరుల స్మృత్యర్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిందన్నారు. అసువులు బాసిన అమరవీరులను మనం మరచిపోలేమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారని ఆయన అన్నారు.



అమరవీరుల స్మారకం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్

అమరులకు కోటి వెలుగుల నివాళి

- కొవ్వొత్తులతో సమున్నత నివాళి అర్పించిన వేలాది మంది
- హుస్సేన్ సాగర్ తీరాన కన్నుల పండువగా 'అమర జ్యోతి' ఆవిష్కరణ
- డ్రోన్ కెమెరాలతో లేజర్ షో
- అమరుల కుటుంబ సభ్యులకు సీఎం సన్మానం



కార్యక్రమానికి స్కూటర్‌పై వస్తున్న ఎమ్మెల్సీ కవిత

సాక్షి, హైదరాబాద్: ఆకాశం డ్రోన్లతో వెలుగులు విరజిమ్మింది. నేల వేలాది కొవ్వొత్తులతో నివాళి అర్పించింది. తెలంగాణ పోరుబాటలో ప్రాణాలు అర్పించిన అమరులకు జన వాహిని ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన 'అమర జ్యోతి'ఆవిష్కరణ కన్నుల పండుగగా జరిగింది. అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు నిర్వహించిన కళారూపాల ప్రదర్శన, డ్రోన్లతో నిర్వహించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

ఆకట్టుకున్న డ్రోన్ల షో..

అమరవీరులు నింగిలో చుక్కలై తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వీక్షిస్తున్నారా? అన్నట్టుగా డ్రోన్ కెమెరాలు సృష్టించిన లేజర్‌షో వీక్షకులందరినీ అబ్బురపరిచింది. సుమారు 800 డ్రోన్ కెమెరాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమం నాటి నుంచి గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి దాకా ఎన్నో అంశాలను ఈ షో ప్రతిబింబించింది. హైదరాబాద్ అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న తీరు, కొత్త సెక్రటేరియట్, అంబేడ్కర్ విరాట్‌రూపం, తెలంగాణ ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ చిత్రం, అమరవీరుల స్తూపం, చార్మినార్ వంటివి కళ్లకు కట్టాయి. చివరగా తెలంగాణ అమరులకు నివాళి అర్పిస్తున్నట్టుగా వెలిగే జ్యోతితో ప్రదర్శన ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌తోపాటు, మంత్రులు, అధికారులు, ప్రముఖులు, వేలమంది జనం ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఇక తెలంగాణ అమరుల స్మారకం వివిధ రకాల విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతూ విశేషంగా ఆకట్టుకుంది.

భారీ స్థాయిలో కళాకారుల ప్రదర్శన

తెలంగాణ అమరుల స్మారకం ఆవిష్కరణకు ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సాంస్కృతిక, కళాబృందాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరుల స్మారకం వరకు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది రకరకాల కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించుకొని తెచ్చారు. జనగామ, ఆలేరు, కొలనుపాక, జీడికల్లు, పెంబర్తి తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కోలాటాలు, చిరుతలు, ఒగ్గు డోలు, చిందుయక్షగానం, పులివేషాలు, పీరీలు, లంబాడీల నృత్య ప్రదర్శన, పోతరాజుల వీరంగం, శివసత్తులు, గుస్సాడీ తదితర సాంస్కృతిక కళారూపాలు తెలంగాణ అస్తిత్వాన్ని చాటాయి.

వీరులకు జోహార్లు అర్పిస్తూ..

- గురువారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు నుంచి అమరుల స్మారకం వరకు కళాకారుల ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జన సందోహం ఒక ప్రవాహాన్ని తలపించింది.
- 6.39 గంటలకు సీఎం కేసీఆర్ సహా అంతా లేచి నిలబడి అమర వీరులకు నివాళి అర్పించారు. పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.
- తర్వాత తెలంగాణ అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత ఉద్యమ ప్రస్థానంపై రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించారు. తర్వాత సభా స్థలికి చేరుకున్నారు.
- అమరుల త్యాగాలను, ఉద్యమ తీరుతెన్నులను గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రారంభోన్యాసం చేశారు. తెలంగాణ అమరులకు నివాళి అర్పిస్తూ 'జోహారులు.. జోహారులు.. అమరులకు జోహరులు' గీతాన్ని ఆలపించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి దారిదీపమై నిలిచారని గుర్తు చేశారు.
- సాయంత్రం 6.42 గంటలకు సీఎం కేసీఆర్ స్విచాన్ చేసి తెలంగాణ అమరుల జ్యోతిని వెలిగించారు.
- అనంతరం అమరులకు నివాళులర్పిస్తూ. సీఎం, మంత్రులు, అధికారులు సహా వేలాది మంది ఎలక్ట్రానిక్ కొవ్వొత్తులను వెలిగించారు. విద్యుద్దీపాలను ఆర్పివేయడంతో కొవ్వొత్తుల వెలుగులతో ఆ ప్రాంతం నిండిపోయింది.
- ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు కానిస్టేబుల్ కిష్టయ్య, వేణుగోపాల్‌రెడ్డి, సిరిపురం యాదయ్య, యాదిరెడ్డి, సువర్ణ కుటుంబ సభ్యులను శాలువాలతో సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు.

పటాన్‌చెరు-హయత్‌నగర్ మెట్రో రైలు విస్తరణ

- మళ్లీ అధికారంలోకి రాగానే మంజూరు చేస్తాం: సీఎం కేసీఆర్
- పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ టౌన్‌షిప్‌ను ప్రారంభించిన సీఎం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు మళ్లీ అధికారంలోకి రాగానే పటాన్‌చెరు-హయత్‌నగర్ వరకు మెట్రోరైలును విస్తరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్ భేటీలోనే దీనిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని, ఇది తన వ్యక్తిగత వాగ్దానమని చెప్పారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో రూ.1,474 కోట్లతో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల తాళాలను అందజేశారు. తర్వాత పటాన్‌చెరులో రూ.184 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.

అన్నిరంగాల్లో ముందుకు వెళ్తున్నాం..

నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి నల్లా నీళ్లు, ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామో, అదే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఆర్థికపరంగా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. మోసపోతే గోసపడతామని, ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. మరోమారు అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ మీటింగ్‌లోనే పటాన్‌చెరు-హయత్‌నగర్ వరకు మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. పటాన్‌చెరు- దిల్‌సుఖ్‌నగర్ అత్యంత ట్రాఫిక్ ఉన్న రూట్ అని చెప్పారు. తమ ప్రాంతానికి కూడా మెట్రోరైలు కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారని వివరించారు. కొల్లూరులో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని.. ఇందుకోసం ఐటీ మంత్రి కేటీఆర్‌ను జిల్లాకు పంపుతామని చెప్పారు.

భూముల ధరలు పెరిగాయి

తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని.. ఉద్యమ సమయంలో ప్రచారం చేశారని, కానీ ఈ విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితులు తారుమారయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. ''గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదు ఎకరాలు కొనొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు వస్తాయనే విషయాన్ని తెలంగాణను వ్యతిరేకించిన, మన శత్రువు చంద్రబాబునాయుడే అన్నారు. ప్రస్తుతం పటాన్‌చెరు ప్రాంతంలో ఎకరం రూ.30 కోట్లు పలుకుతోంది. ఆ రూ.30 కోట్లతో ఆంధ్రాలో వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చు..'' అని వ్యాఖ్యానించారు. నిజాయతీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల తపన ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు.

తెలంగాణకు ముందు పవర్ హాలిడేలు

గతంలో తెలంగాణలో పవర్ హాలిడేలు ఉండేవని, పటాన్‌చెరు పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం నిరసన చేసిన రోజులున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. విభజన తర్వాత తెలంగాణ చీకటైపోతుందని, కరెంట్ రాదని ఎద్దేవా చేశారని.. ఇప్పుడు పరిశ్రమలతోపాటు, గృహ అవసరాలకు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో రాష్ట్రంలో వైద్యరంగం కొత్త పరుగులు పెడుతోందన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ పెద్దాస్పత్రులు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు నగరం నలుమూలలా నాలుగు కార్పొరేట్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.



డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు

56 ఇంచుల ఛాతీ లేకపోయినా.. ఇంచు ఇంచూ తెలుసు..

మంత్రి హరీశ్‌రావు పటాన్‌చెరు సభలో ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్‌కు 56 ఇంచుల ఛాతీ లేదేమోగానీ, తెలంగాణలో ఆయనకు ఇంచు ఇంచూ తెలుసని.. అలంపూర్ నుంచి కాగజ్‌నగర్ వరకు, భద్రాచలం నుంచి జహీరాబాద్ వరకు ఏ జిల్లాకు, ఏ నియోజకవర్గంలో ఎవరికి ఏం కావాలో తెలిసిన గొప్ప నేత ఆయన అని కొనియాడారు. వైద్య, ఆరోగ్యరంగమైనా, ఐటీ, పరిశ్రమలు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ఫార్మా రంగం ఇలా అన్ని రంగాల్లో అవార్డులతో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. తెలంగాణకు ముందు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గాలేక పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు.



ఇంటి తాళం అందించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారు



సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న కేసీఆర్

ప్రపంచదేశాలకు తెలంగాణ ఉత్పత్తులు

- తెలంగాణ బిడ్డలు పరిశ్రమలు స్థాపించి ఆదర్శంగా నిలుస్తున్నారు
- మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
- రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి : సీఎం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ''తెలంగాణ బిడ్డలు కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. తాజాగా రైలుకోచ్‌లను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం శుభపరిణామం, అభినందనీయం''అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో 'మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ'ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఆ వెలితిని పోగొట్టాం..

గతంలో తెలంగాణలో ఏదో తెలియని వెలితి ఉండేదని.. దాన్ని తీర్చి, తెలంగాణ పారిశ్రామిక రంగానికి ఊపు తెచ్చేందుకు టీఎస్ఐపాస్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా కఠిన నిబంధనలతో చట్టాన్ని తెచ్చామని.. సింగిల్ విండో విధానం, దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే అనుమతులు, ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చినట్టే భావించి పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటు వంటివి కల్పించామన్నారు. ప్రభుత్వ కృషితోపాటు ప్రత్యేక పారిశ్రామిక పాలసీతో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగడం అభినందనీయం

వరంగల్ ముద్దు బిడ్డలు కశ్యప్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మేధా ఫ్యామిలీ వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. మేధాకు అనుబంధంగా విదేశీ పరిశ్రమలు కూడా వస్తున్నాయని.. నాణ్యమైన వస్తువులను తయారు చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, దానం నాగేందర్, మేధా పరిశ్రమ ఎండీ కశ్యప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మేధా ఫ్యాక్టరీలో రైలు చక్రాలను పరిశీలిస్తున్న కేసీఆర్. చిత్రంలో కేటీఆర్







అలరించిన డ్రోన్ల షో..

అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సం సందర్భంగా డ్రోన్ కెమెరాలు సృష్టించిన లేజర్‌షో అబ్బురపరిచింది. ఉద్యమం నాటి నుంచి గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి దాకా ఎన్నో అంశాలను ఈ షో ప్రతిబింబించింది.

బోనాలతో మహిళల ర్యాలీ

సింగిల్ గానే బీజేపీ పోటీ

'ఇంటింటికీ బీజేపీ'లో బండి సంజయ్ వ్యాఖ్యలు

- అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం
- కాంగ్రెస్‌లో చేరితే, బీఆర్ఎస్‌కు సహకరించినట్టే..



కరీంనగర్‌లో కరపత్రాలు పంచుతున్న బండి సంజయ్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, సింగిల్ గానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరడమంటే బీఆర్ఎస్‌కు సహకరించినట్లేనని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, అందుకే ఆ పార్టీలో ఎవరు గెలిచినా తిరిగి గులాబీ గూటికే చేరుకుంటున్నారని పేర్కొన్నారు. 'మహా జనసంపర్క్ అభియాన్'లో భాగంగా గురువారం కరీంనగర్‌లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా, పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ నిమగ్నమయ్యాయన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్.. ప్రచారం కోసం రూ.1,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ చేసిన పనులు చెప్పేపనిలో తాముంటే.. బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాలను దూషించే పనిపెట్టుకుందని అన్నారు. ఇంతకాలం అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇవాళ శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పెద్ద జిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూ కొత్తరాగం అందుకున్నాడని విమర్శించారు. ధరణి బాధితులందరినీ కలిపితే పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించవచ్చని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే..

బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ.. దుబ్బాకలో బీజేపీ ఎవరి మీద గెలిచింది? హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపార్టీపై బీజేపీ గెలిచిందని సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీలు తీస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. బీజేపీ–జనసేన పొత్తుపై మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేసి, అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీని బదనాం చేసే కుట్రలు

భూపాలపల్లి: 'బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే. బీజేపీని బదనాం చేసేందుకే ఆ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. సీఎం కేసీఆర్ మెడలు వంచేది మా పార్టీ మాత్రమే'నని బండి సంజయ్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ... 'మంత్రి కేటీఆర్ రేపు కేంద్ర మంత్రి అమిత్‌షాను కలవబోయేది అంతా డ్రామానే' అని చెప్పారు. రాష్ట్రానికి తాము ఏం చేశామో.. వారు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసరగా సీఎం కేసీఆర్ తోక ముడిచారన్నారు.

పాడుబడ్డ బావిలో పసికందు

- ఆరోగ్యంగా చిన్నారి.. రిమ్స్‌కు తరలింపు
- ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మలో ఘటన



బావిలో నుంచి బయటకు తీసిన అనంతరం పసికందు

ఇచ్చోడ: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు..బొడ్డుపేగు సైతం తెగకముందే ఆ పసికందు పాడుబడ్డ బావిలో దర్శనమిచ్చింది. పాతాళంలో గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ నవజాత శిశువు ఆక్రందన అందరి హృదయాలను కదిలించింది. రక్తపు మరకలతో చిన్నారిని చూసిన వారు అయ్యో పాపం..అంటూ అక్కున చేర్చుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ పాడుబడ్డ బావిలో గురువారం సాయంత్రం అప్పుడే పుట్టిన మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు అందులో పడేసి వెళ్లిపోయారు. పది అడుగుల లోతులో పడిపోయిన ఆ చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే బావిలో నుంచి బయటకు తీశారు. ఆశ కార్యకర్త గంగామణి సాయంతో పసికందును ఇచ్చోడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుడు రాథోడ్ రవి తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని పసికందును ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.

అన్నారం బ్యారేజీలో 'హైడ్రోగ్రఫీ' సర్వే



అన్నారం బ్యారేజీలో బోటులో సర్వే బృందం

కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ వద్ద హైడ్రోగ్రఫీ సర్వే నిర్వహించారు. టీఎస్ఈఆర్ఎల్ (తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్) జీఎం మనోజ్, టీఎస్ఎండీసీ (తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) జీఎం ప్రశాంతి ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లు గురువారం హైడ్రోగ్రఫీ సర్వే చేశారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు బ్యారేజీ గేట్ల వద్ద పేరుకుపోయిన అవక్షేపాలు, ఇసుక మేటలపై సంయుక్తంగా సర్వే జరిపి విశ్లేషణ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ రవిచంద్ర, టీఎస్ఎండీసీ పీఓ తారక్‌నాథ్‌రెడ్డి, ఏఈఈలు శ్రావణ్, గౌతమ్‌లు పాల్గొన్నారు.

ఆయిల్‌పాం సాగుకు అనుమతి ఎప్పుడో?

- కేంద్రానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా రాని స్పందన
- 2 లక్షల ఎకరాలకు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు
- గత ఆర్థిక సంవత్సరం 1.78 లక్షల ఎకరాల్లో సాగైంది 82 వేల ఎకరాల్లోనే..

సాక్షి, హైదరాబాద్: వచ్చే సీజన్‌లో (2023–24) రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఉద్యాన శాఖ... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్రం 2 లక్షల ఎకరాలకు ఆమోదం తెలుపుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు అందులో 82 వేల ఎకరాలలోపే సాగైంది. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది.

రైతులకు భరోసా కల్పించడంలో విఫలం...

ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని రానున్న కాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును కొత్తగా 10 ప్రైవేటు కంపెనీలకు సైతం అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్‌లో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో లక్ష ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే డ్రిప్ పరికరాలను ఏర్పాటు కోసం వారి వాటా సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్నిచోట్ల వేయలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది. కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు దాదాపు రూ. 5–6 వేలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టలేకపోతున్నారు. అనేకచోట్ల రైతులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని తెలిసింది. ఆ మేరకు భరోసా కల్పించడంలో ఉద్యానశాఖ అధికారులతోపాటు కంపెనీలు కూడా విఫలమవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్తుల కోసం అధికార దుర్వినియోగం

కేసీఆర్‌పై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్

ఎస్ఎస్ తాడ్వాయి: సీఎం కేసీఆర్ ఆస్తుల సంపాదన కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజల సంక్షేమ కోసం పనిచేయడం లేదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట నుంచి చేపట్టిన తెలంగాణ బచావో యాత్ర గురువారం మేడారంలో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ న మాట్లాడుతూ, ప్రజల సమస్యలు చర్చకు రాకుండా, వనరులను కొల్లగొట్టేందుకు కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని విమర్శించా రు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా నని దరఖాస్తులు, సర్వేలు నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేశారన్నారు. అయినా ఇప్పటి వరకు పోడు భూములకు పట్టాలు మంజూరు చేయలేదని, ఇస్తడో.. ఇవ్వడో.. అనేది అర్థం కాకుండా ఉందన్నారు. త్వరలో బాసర నుంచి ధర్మపురి వరకు యాత్ర సాగిస్తామన్నారు. సింగరేణి ఉద్యోగాల పరిరక్షణ కోసం సింగరేణి నుంచి సత్తుపల్లి వరకు మరో యాత్ర చేపట్టనున్నట్లు కోదండరాం తెలిపారు.

అభీష్టానికి విరుద్ధంగా అనుసంధానం!

- తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ ఒప్పుకోకున్నా గోదావరి–కావేరి అనుసంధానం దిశగా కేంద్రం ముందడుగు
- జూలై 11న నిర్వహించే 71వ పాలక మండలి సమావేశం ఎజెండాలో ఒప్పందాన్ని చేర్చిన వైనం

సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై పరీవాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభీష్టానికి విరుద్ధంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశం ఎజెండాలో గోదావరి–కావేరి అనుసంధానంపై ఒప్పందం (ఎంవోఏ) చేసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించడాన్ని తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంద్రావతి సబ్ బేసిన్‌లో బచావత్ ట్రిబ్యునల్ ఛత్తీస్‌గఢ్‌కు జరిపిన కేటాయింపుల్లో ఆ రాష్ట్రం వాడుకోని 141.3 టీఎంసీలను ఈ ప్రాజెక్టులో భాగంగా కావేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించగా దీనిపై ఛత్తీస్‌గఢ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమను సంప్రదించకుండా తమ కోటా నీటిపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే కోర్టుకెక్కుతామని హెచ్చరించింది. గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా మిగులు జలాల లభ్యత లేదని.. శాస్త్రీయంగా నీటి లభ్యతను తేల్చాకే అనుసంధానాన్ని చేపట్టాలని తెలంగాణ, ఏపీ సైతం స్పష్టం చేశాయి. అయినప్పటికీ గోదావరి–కావేరి అనుసంధానంపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఒప్పందానికి ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సిద్ధం కావడంపట్ల తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌వీ నేతల ఘర్షణ

అమరులకు నివాళులర్పించేందుకు వాగ్వాదం



నాంపల్లి (హైదరాబాద్): తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించే విషయమై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు, బీజేపీ కార్పొరేటర్లు ఘర్షణకు దిగారు. గురువారం తెలంగాణ అమరవీరుల దినోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు, బీజేపీ కార్పొరేటర్లు ఒకే సమయంలో గన్‌పార్కుకు చేరుకున్నారు. అమరులకు ఎంతసేపు నివాళులర్పిస్తారంటూ బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. తొందరగా కార్యక్రమం ముగిస్తే తాము కూడా నివాళులర్పించి కౌన్సిల్‌కు వెళ్తామని చెప్పారు. అందుకు బీఆర్ఎస్‌వీ కార్యకర్తలు ససేమిరా అనడంతో మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించడంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. బీజేపీ నేతలపై బీఆర్ఎస్‌వీ కార్యకర్త ఒకరు చెప్పు విసిరే ప్రయత్నం చేయడంతో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ అమరవీరులను కేసీఆర్ విస్మరించారని బీజేపీ నేతలు ఆరోపించారు.

టీటీడీపీ అధ్యక్షుల నియామకం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో నాలుగు పార్లమెంటు నియోజకర్గాలకు అధ్యక్షులతో పాటు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా కందికంటి అశోక్ కుమార్ గౌడ్, మహబూబాబాద్‌కు కొండపల్లి రాంచందర్ రావు, వరంగల్‌కు అర్శనపల్లి విద్యాసాగర్ రావు, నల్లగొండకు కసిరెడ్డి శేఖర్ రెడ్డిని నియమించారు. ఆయా నియోజకవర్గాల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కాసాని తెలిపారు.

బీజేపీ వరుస సభలు

- ఈ నెల 30 దాకా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ
- పాల్గొననున్న నడ్డా, సంజయ్, ఇతర నేతలు
- 25న నాగర్‌కర్నూల్ సభకు నడ్డా

సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు వరుస బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సిద్ధమౌతున్నారు. పార్టీపరంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'మహా జనసంపర్క్ అభియాన్'లో భాగంగా ఈ నెల 30 దాకా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీ సిద్ధాంతకర్త డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా శుక్రవారం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న నాగర్‌కర్నూల్‌లో నిర్వహిస్తున్న సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఇక వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా 24న రామగుండం, 26న నల్లగొండ, 27న మలక్‌పేట, 28న ఇబ్రహీంపట్నం, 29న మక్తల్, 30న బోథ్‌లలో నిర్వహించే సభల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు. పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్, ఇతర నేతలు ఒక్కొక్కరు కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించారు. అలాగే, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూత్‌లలోని కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.

'ఇంటింటికీ' మోదీ విజయాలు

- ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు
- ఒక్కరోజే 35 లక్షలకు పైగా కుటుంబాలతో మమేకం: సంజయ్
- తొలిరోజు రాజగోపాల్‌రెడ్డి, యెన్నం తదితరులు గైర్హాజరు

సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు నెలలుగా పార్టీలో వివిధ పరిణామాలతో నాయకులు, కేడర్‌లో ఏర్పడిన స్తబ్దత, అయోమయం లాంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకు 'ఇంటింటికీ బీజేపీ'కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీలో పునరుత్తేజం నింపేందుకు గురువారం నుంచి 30వ తేదీ దాకా నిర్వహిస్తున్న కార్యక్రమం, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు దోహదపడతాయని భావిస్తున్నారు. తొలిరోజు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సభలతో మంచి వాతావరణం ఏర్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. గురువారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఇతర స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తమిళనాడులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు గురువారం నాటి కార్యక్రమంలో పాల్గొనలేదు.

మోదీ ప్రభుత్వ విజయాలపై ప్రచారం

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన కార్యక్రమంలో.. ప్రజలను ఇళ్ల వద్దనే కలుసుకుని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన పురోగతి, ఫలితాలపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనితో పాటు ఇళ్లకు బీజేపీ స్టిక్కర్లను అంటించడం, ప్రధాని మోదీకి మద్దతు తెలిపేలా 9090902024 నంబర్‌కు ప్రజలతో మిస్డ్ కాల్ ఇప్పించడం వంటివి చేపడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు సగటున వందకుపైగా కుటుంబాలను కలవాలనే లక్ష్యాన్ని సాధించినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. బండి సంజయ్ కరీంనగర్‌లో తాను నివసిస్తున్న సొంత వార్డుతో పాటు మొత్తం 122 కటుంబాలను, రెండు వందలకుపైగా ఓటర్లను కలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 35 లక్షలకుపైగా కుటుంబాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మమేకమైనట్లు సంజయ్ ప్రకటించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పురుషోత్తం రూపాల, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, డా.వివేక్ వెంకటస్వామి, డా.నిఖిల్ ఆనంద్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్.కుమార్, ఎస్.వి.సుభాష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



ఈటల, రాజగోపాల్‌రెడ్డిలకు ఢిల్లీ పిలుపు

అమిత్ షా, జేపీ నడ్డాలతో రేపు భేటీ?

రాష్ట్ర బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్టుగా భావిస్తున్న నాయకులను బుజ్జగించే చర్యలకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. అందులో భాగంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డాలను కలవాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. కాగా శనివారం నాడే వారిద్దరూ అమిత్‌షా, నడ్డాలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ తర్వాత ఇతర ముఖ్య నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి లేదా ఫోన్ ద్వారానైనా చర్చలు జరుపుతారని తెలిసింది. అసంతృప్తి, ఇతర అంశాలపై వివరాలు కోరడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా అభిప్రాయాలు తీసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టేందుకు కూడా ఈటల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరోసారి ఆయనకు వివిధ విషయాలపై స్పష్టతనివ్వొచ్చునని తెలుస్తోంది. అలాగే రాజ్‌గోపాల్‌రెడ్డిలో అసంతృప్తిని దూరం చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

అనంత కరుణామయుడు (అల్లాహ్)!
ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.
ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.
– ఇస్లాం ధర్మం

సాక్షి

శుక్రవారం, 23 జూన్ 2023

ప్రతిపక్షాల ఆశల పందిరి

కొన్ని సమావేశాలకు ఎక్కడ లేని ప్రత్యేకతా ఉంటుంది. సమయం, సందర్భం, చేపట్టిన అంశం, హాజరయ్యే ప్రతినిధులు – ఇలా అందుకు ఏదైనా కారణం కావచ్చు. మరి, కీలకమైన అవన్నీ కలగలిసిన సమావేశమంటే దానికుండే ప్రాధాన్యం చెప్పనక్కర లేదు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి చెందని ప్రతిపక్షాలన్నీ ఈ శుక్రవారం పాట్నాలో జరుపుతున్న సమావేశం సరిగ్గా అలాంటిదే. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఉమ్మడి ప్రణాళికను మథించేందుకు ప్రతిపక్ష నేతలు ఒక దగ్గరకు వస్తున్నారు. ఆలోచన మంచిదే. పాలక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇది మంచి ప్రయత్నమే. అయితే, ఆచరణలో ప్రతిపక్ష ఐక్యత ఓ ఊహాకందని పజిల్ కూడా కావడంతో పాట్నా భేటీ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం గనక, ఢిల్లీ గద్దెపై ఎవరి ఆశలు వారికున్న బడా నేతల మధ్య ఐక్యత ఏ మేరకు ఫలిస్తుంది, నిలుస్తుందనే సందేహాలనూ కలిగిస్తోంది.

ఆ మధ్య కొద్దికాలం క్రితమే బీజేపీ వ్యతిరేకిగా అవతారమెత్తిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలనూ ఏకం చేయాలని తపిస్తున్నారు. కొన్నాళ్ళుగా వివిధ పార్టీల అగ్రనేతల్ని కలుస్తూ, కూటమి కట్టడానికి సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగమే పాట్నాలో ఈ మెగా భేటీ. దాదాపు 20 కీలక ప్రతిపక్షాలకు చెందిన నేతలను సాదరంగా స్వాగతించి, ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిత్యం కీచులాడుకొంటూ, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాల మధ్య ఇది ఓ అపురూప దృశ్యం. ఉమ్మడి కార్యక్రమం, పార్లమెంట్ లోపల – బయట ఉమ్మడి అజెండా, క్షేత్రస్థాయి వ్యూహం లాంటివన్నీ ఈ భేటీ అజెండాలో భాగం. అలా ఇది ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. వచ్చే ఎన్నికలు భీకరపోరు కానున్నాయనే సంకేతం ఇవ్వనుంది. కాషాయ పార్టీకి కంటి మీద కునుకు కరవయ్యేలా చేయనుంది.

ప్రతిపక్షాల ఐక్యతా అజెండాలో అనేకం ఉన్నప్పటికీ, అవి అత్యవసరంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలూ అనేకం. ముందుగా ఆ పార్టీలు తమ మధ్యనున్న విభేదాలను రూపుమాపుకోవాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సారథి క్రేజీవాల్ లాంటివారు సుప్రీమ్ కోర్ట్ తీర్పును సైతం పక్కన పెట్టేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఐక్యతా పోరాటాన్ని ఆశిస్తున్నారు. కానీ, ఆర్డినెన్స్‌పై ఆప్‌ను సమర్థించే విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండడం అర్థం చేసుకోదగినదే. ఢిల్లీ, పంజాబ్‌లలో 'ఆప్'కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. త్వరలో ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో సైతం చొచ్చుకుపోవాలని 'ఆప్' కత్తులు నూరుతోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తమ పార్టీ సామాజిక న్యాయ అజెండానే కాపీ కొట్టారంటూ కేజ్రీవాల్ ఆరోపణలూ చేశారు.

మరి, పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఈ పార్టీలు ఎలా కలుస్తాయి? రెండు కత్తులు ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి? యూపీలో సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్, బీఎస్పీలతో; బెంగాల్‌లో తృణమూల్‌కు కాంగ్రెస్, వామపక్షాలతో; ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉప్పు నిప్పు పరిస్థితులే ఉన్నాయి. వాటిని అవి ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీజేపీపై ఒకే బలమైన ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం చెప్పినంత సులభం కాదు. ఎన్నికల తర్వాత కన్నా ఎన్నికల ముందే ఐక్యతా రాగాలాపనకు పార్టీలకు ఇలాంటి సమస్యలెన్నో! అందుకే, ఐక్య ప్రతిపక్షం ఆలోచన మంచిదైనా, సరైన అజెండా, ఆచరణాత్మక ప్రణాళిక, అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యుడైన ఉమ్మడి నేత లేకపోతే కష్టం.

ప్రతిపక్షాలన్నీ పరస్పర నమ్మకంతో సాగించాల్సిన సుదీర్ఘ ప్రయాణమిది. అలాంటప్పుడు అనుమానాల నివృత్తి అయినా, ఆచరణ ప్రణాళికైనా ఒక రోజు మాటల మథనంతో సాధ్యమనుకుంటే అత్యాశ. ఇలాంటి భేటీలు తరచూ జరగాలి. బలమైన పాలకపక్షాన్నీ, జనాకర్షక విన్యాసాల్లో దిట్ట అయిన దాని సారథినీ ఎదుర్కొనాలంటే, ప్రతిపక్షాలన్నీ తమ మధ్య పాత పగలను పక్కన పెట్టాలి. స్వీయ ప్రయోజనాల కన్నా ఉమ్మడి శత్రువుపై విజయమే వాటి లక్ష్యం కావాలి. అందుకవసరమైతే కొంత త్యాగానికి కూడా సిద్ధం కావాలి. అంతటి దీక్ష, దృఢ సంకల్పం, చిత్త శుద్ధి ఎన్ని పార్టీలకు ఉందన్నది విమర్శకుల సందేహం. అందుకే, ఒక్కరోజు పాట్నా భేటీపై అతిగా అంచనాలు ఎవరికీ లేవు. అదే సమయంలో కలసి పోరాడాలన్న ఆశయంలో ఇది ముందడుగనడంలో అనుమానం లేదు.

ఎన్నికలకు మరో 11 నెలల కన్నా తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నందున పాట్నా భేటీ సాక్షిగా ప్రతిపక్షాలు తమలో తాము పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, తమ కూటమి అసలైన ప్రత్యామ్నాయమనే నమ్మకం ప్రజల్లో కల్పించడం అంతకన్నా ముఖ్యం. అలాగే, పాలక నేతకు తమ ప్రత్యామ్నాయం ఎవరో స్పష్టం చేయగలిగి ఉండాలి. ఒకప్పుడు కాంగ్రెస్, ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో సాగిన ప్రతిపక్ష ప్రయోగం మాదిరిగా... మళ్ళీ అంత నమ్మకం కలిగించగలిగితేనే ఏ కూటమి అయినా ఫలిస్తుంది. ఎన్నికల క్షేత్రంలో ఫలితాలు సాధిస్తుంది. ఏది ఏమైనా, ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన నిలదీసే దృఢమైన ప్రతిపక్షం ఉంటేనే ఏ ప్రజాస్వామ్యమైనా నాలుగు కాళ్ళపై నిలుస్తుంది, నడుస్తుంది. తొమ్మిదేళ్ళ తర్వాత దేశంలో ఇప్పుడా అవసరం ఎంతైనా ఉంది. తాజా పాట్నా భేటీ ఆశలు రేపుతోంది అందుకే!

సర్దుకుపోతేనే మణిపూర్‌లో శాంతి!

విశ్లేషణ



ప్రదీప్ ఫన్‌జౌబమ్

నెలన్నరగా మణిపూర్ మండుతూనే ఉంది. తీవ్రత తగ్గినప్పటికీ హింసాత్మక ఘటనలు పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది సహాయ శిబిరాల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది! ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ప్రపంచానికి ఎత్తి చూపుతోంది.

మణిపూర్‌లో చీకటి రోజులు నడుస్తున్నాయి. నెలన్నరగా రెండు ప్రధాన తెగలైన మైతై, కుకీల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. మొదలైనప్పటి స్థాయిలో కాకపోయినా అక్కడక్కడా రెండు తెగలకు చెందిన గ్రామాలున్న చోట హింస చోటు చేసుకుంటోంది. ఒకప్పుడు ఆప్తమిత్రుల్లా ఉన్న ఈ తెగలిప్పుడు బద్ధశత్రువుల్లా మారిపోయాయి.

మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన తరువాత ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది రిలీఫ్ క్యాంపుల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న భావన ఏర్పడటంతో... క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వారిలో నిస్పృహ పెరిగిపోతోంది. ఇప్పుడిది ఆగ్రహంగా పరిణమించి మరిన్ని హింసాత్మక ఘటనలకూ, ఘర్షణలకూ దారితీసే అవకాశం ఏర్పడుతోంది. ఈ ఆగ్రహం అధికారంలో ఉన్న వారిపైకి మళ్లినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది!

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కానిస్టేబుళ్లు, సాయుధ మణిపూర్ రైఫిల్స్ బలగాలు మైతైలకు అనుకూలంగా పనిచేస్తున్నాయని అనుకుంటూంటే... కేంద్ర పారామిలటరీ బలగాలు, ముఖ్యంగా అస్సామ్ రైఫిల్స్ కుకీలకు వత్తాసు పలుకుతున్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్ రెండున జరిగిన ఘర్షణలు పూర్తిగా నివారించదగ్గవి. మణిపూర్ పోలీస్ కమాండోలు, అసాం రైఫిల్స్‌కు చెందిన ఒక యూనిట్ మధ్య జరిగిన ఈ ఘర్షణ దాదాపుగా కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక బృందం రెచ్చగొట్టే విధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కార్యాలయ దారిని మూసేసింది. గేట్ దగ్గర ఇద్దరు సాయుధ సిబ్బందిని నియమించింది. పరిస్థితి చేయిదాటే సమయానికి ఈ బృందం వెనక్కు తగ్గింది. ఈ ఘటన మొత్తం ఒక వ్యక్తి తాలూకూ అసూయ కావచ్చు లేదా ఇంకేదైనా స్థానిక కారణం కావచ్చు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ పర్యటన జరిగిన రెండు రోజుల తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

అమిత్ షా హామీ ఇచ్చిన విధంగానే గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు కావడం స్వాగతించాల్సిన విషయం. మణిపూర్ సంక్షోభానికి కారణాలను కనుక్కోవడం, ఎవరి బాధ్యత ఏమిటో తేల్చడం ఈ కమిటీ ఉద్దేశం. అయితే రాష్ట్ర గవర్నర్ అనసూయ యుకీ నేతృత్వంలో 51 మందితో ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రం అందరూ ఊహించినట్టుగానే బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. కమిటీ కోసం ఎంపిక చేసినవారు క్రమంగా విరమించుకుంటున్నారు. రాజకీయ ప్రమేయం ఉన్నవారు ఎక్కువవుతున్నందుకే విరమించుకుంటున్నట్లు చెబుతున్నారు.



కమిటీలోని కుకీ సభ్యులు ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ఆయనే సూత్రధారి అనీ, ఆయన కుకీ వ్యతిరేకి అనీ వారి వాదన. ఇంకో విషయం... కమిటీలో ముఖ్యమంత్రిని చేర్చడం ద్వారా ఆయన్ని పదవి నుంచి తప్పించే ఉద్దేశమేమీ తమకు లేదని కేంద్రం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలూ లేవని తేలిపోయింది. రాష్ట్రంలోని చాలామంది ఈ రెండింటిలో ఏదో ఒకటి సంభవమన్న అంచనాలో ఉండటం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం వల్లనే ఇవి ఏవీ జరగడం లేదేమో!

ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని ఆదిమ తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ఎత్తి చూపుతోంది. ఇది కేవలం తెగల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మాత్రమే అనుకునేందుకు లేదు. కొండలు, లోయల్లో నివసించే వారి మధ్య ఘర్షణలుగానూ చూడవచ్చు. ఈ విషయంలో నాగాలు, కుకీలు ఒక వైపున ఉంటే మైతైలు ఇంకోవైపున ఉన్నారు. మణిపూర్ మొత్తమ్మీద 90 శాతం పర్వత ప్రాంతమే. షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేకమైన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. లోయ ప్రాంతాలు రాష్ట్ర భూభాగంలో పది శాతం. గిరిజన తెగలకు చెందని మైతైల నివాస ప్రాంతాలు ఇవే. ఇటీవలి కాలంలో మైతైల్లో అధికశాతం మంది తమకూ షెడ్యూల్డ్ తెగల గుర్తింపు కాంక్షిస్తున్నారు. నాగాలు, కుకీలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత వల్లనే పరిస్థితి ఈ స్థాయికి చేరింది అనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మైతైల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన ర్యాలీలో నాగాలు తమ సంబంధాల హద్దులను దాటలేదు. కుకీలు మాత్రం చురాచంద్రపూర్ జిల్లాలో మైతైలున్న ప్రాంతాలపై దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. కుకీ యుద్ధ స్మారకం ఒక దాన్ని మైతైలు తగలబెట్టేశారన్న వదంతులతో ఈ విధ్వంసం జరగడం గమనార్హం.

మైతైలపై కలిసి యుద్ధం చేద్దామని కుకీలు కొన్ని సంకేతాలు పంపినా నాగాలు ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నారు. ఈ తటస్థ వైఖరితోనూ కొన్ని చిక్కులున్నాయి. జూన్ 9న రాష్ట్రానికి చెందిన పది మంది నాగా ఎమ్మెల్యేలు సంప్రదింపుల కోసం అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తమ వంతు సాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే కుకీల కోసం ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. దీనికోసం నాగాల భూముల జోలికి మాత్రం రావద్దని వీరు ప్రతిపాదించారు.

మణిపూర్‌లోని పర్వతప్రాంత జిల్లాల్లో మొత్తంగా కుకీ గ్రామాలు విస్తరించి ఉన్నాయి. నాగాలు కూడా చురాచంద్రపూర్ మినహా మిగిలిన పర్వతప్రాంత జిల్లాలు తమ మూల నివాసంగా భావిస్తారు. అంటే ఆచరణలో కుకీల డిమాండ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది అవుతుంది. 1990లో యునైటెడ్ నాగా కౌన్సిల్ కుకీ గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. నాగాల దృష్టిలో కుకీలు తమ గ్రామాల్లో ఉంటున్న కిరాయిదారులు. ఈ తీర్మానం చివరకు ఘర్షణలకు దారి తీయడమే కాకుండా, 800 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది.

తటస్థ వైఖరి అనేది హెర్బెర్ట్ బి.స్వోప్ కథనం ఒకదాన్ని గుర్తు చేస్తోంది. పులిట్జర్ ప్రైజ్ అవార్డు పొందిన కొన్ని కథనాలను స్వోప్ జర్మనీ నుంచి రాసేవారు. 'న్యూయార్క్ వరల్డ్'లో ప్రచురితమయ్యాయి. ఆ కాలంలో అమెరికన్లు తటస్థ వైఖరి ప్రకటించడంపై జర్మన్లు గుర్రుగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనేందుకు ఏడాది ముందు ముచ్చట ఇది. అమెరికన్ల తటస్థత జర్మన్ల విషయంలో మెదడు సంబంధి అనీ, మిత్రపక్షాలతో వర్తన మాత్రం హృదయ సంబంధి అనీ జర్మన్లు భావించేవారు. నాగాల పరిస్థితి అలాగే ఉంది. కుకీల పక్షం వహించబోమని చెబుతూనే, మైతైలతో తమకు భేదాభిప్రాయాలు లేవని అనుకోవద్దంటున్నారు. ప్రస్తుతం మణిపూర్ ప్రజల ముందున్న సవాలు ఏమిటంటే... ఘర్షణ పూరిత వాతావరణం తొలగిపోయిన వెంటనే, పరిపాలన వ్యవస్థ నిర్మాణంలో ఏకాభిప్రాయానికి కృషి చేయడం. అప్పుడే దాదాపు 34 భాషాపరమైన సమూహాలున్న మణిపూర్‌లో శాంతి స్థాపన సాధ్యమవుతుంది. పరస్పరం సహకరించుకోవడం, సర్దుకుపోవడం, ఉమ్మడి విధిని అంగీకరించడం ఇప్పుడు జరగాల్సిన పనులు!

వ్యాసకర్త 'ఇంఫాల్ ఫ్రీ ప్రెస్' సంపాదకుడు
('ద ట్రిబ్యూన్' సౌజన్యంతో)

సోషల్ మీడియా

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల 'మనసులోని మాట'లు తాజాగా ఇలా...!

పంజాబీ ఆధిపత్యం



పాకిస్తాన్ రాజకీయాలను పంజాబ్ ఎంతగా శాసిస్తున్నదో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ (పుట్టుకతో పష్తూన్) కూడా భారత ప్రధాన మంత్రి పేరును నరేందర్ మోదీ అని ఉచ్చరిస్తారు. (ఇంద్రను వారు ఇందర్ అంటారు).

– క్రిస్టోఫ్ ఇవానెక్, కాలమిస్ట్

మంచి చర్య



ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యల్లో ఒకటి సుమారు 500 మద్యం దుకాణాలను మూసేయడం. ప్రత్యేకించి ఇళ్లకు, పాఠశాలలకు దగ్గరగా ఉన్నవి. తమిళ మహిళలతో నేను జరిపిన చాలా సంభాషణల్లో మద్యం వల్ల వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పారు.

– కమలా త్యాగరాజన్, జర్నలిస్ట్

రాజకీయ ప్రచారమా?



భారత్‌లోని 98 శాతం మంది ముస్లిములు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించగలుగుతున్నామని చెప్పినట్టు 'ప్యూ' పరిశోధన పేర్కొంది. భారత ముస్లింలు విస్తృత వివక్షకు గురవుతున్నారనే భారత వ్యతిరేక యాక్టివిస్టుల రాజకీయ కథనాన్ని ఈ వెల్లడింపులు కొట్టిపారేస్తున్నాయి.

– జెబా జోరియా, కాలమిస్ట్

అదే ముఖ్యం!



బిజినెస్ స్కూల్స్ తమ పాఠ్య ప్రణాళికలో దయచేసి 'వ్యూహం' బోధించడం ఆపాలి. దానికి బదులు ఎక్కువగా ఆచరణ ఎలాగో చెప్పాలి. ఒక స్టార్టప్ స్థాపకుడిగా ఇది నా వినయ పూర్వక వినతి.

– ఉత్సవ్ అగర్వాల్, ఆంట్రప్రెన్యూర్

నాకు ప్రమోషన్



మా మామయ్య తాను కలిసే ప్రతి ఒక్కరితోనూ నాకో ఫుడ్ బ్లాగ్ ఉందనీ, దాన్ని ఫాలో కమ్మనీ చెబుతుంటారు. అది వినడానికి ఎనభై శాతం ఇబ్బందిగా ఉంటుంది, కానీ నూరు శాతం సూపర్ క్యూట్ అనిపిస్తుంది.

– చైతాలీ అగర్వాల్, బ్లాగర్

సాక్షి ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలను, అభిప్రాయాలను యూనికోడ్‌లో పంపాలి. ఎక్కడా పరిశీలనలో లేనట్టు హామీపత్రం జతచేయాలి. ఈ–మెయిల్: editpage@sakshi.com

అమానవీయ ప్రవర్తన ఇంకెన్నాళ్లు?

సందర్భం



సింగారెడ్డి శౌరి రెడ్డి

ఎన్నో గొప్ప సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన మన దేశంలో వితంతువుల పట్ల అమానవీయ ధోరణి కొనసాగడం బాధాకరం. వితంతువుగా మారిన స్త్రీని ఆచారాల పేరుతో అవమానిస్తూ, చులకనగా చూడడం రహస్యమేమీ కాదు. విషాదం ఏమిటంటే ఊళ్లోవాళ్ళే కాక కుటుంబ సభ్యులు, బంధు వులు కూడా వీరి పట్ల అన్యాయంగా ప్రవ ర్తిస్తూ ఉంటారు. ఇందుకు కారణం తర తరాలుగా సమాజంలో పాతుకు పోయిన ఆచారాలూ, నమ్మకాలే. సాటి మనిషిని, అదీ భర్త చనిపోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న ఆడకూతుర్ని నిర్దాక్షిణ్యంగా అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధించడం సబబేనా? సమాజం చూసే చిన్నచూపు భరించలేక 29 శాతం మంది యువ వితంతువులు చావే మంచిదని ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం.

అనేకమంది వితంతువులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. భర్త చని పోయిన వారికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రుణాలు (లోన్‌లు) ఇవ్వవు. ఇందువల్ల వారు తమ కాళ్లమీద తాము నిలబడటానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అలాగే వీరికి ఉద్యోగాలు దొరకడమూ గగనమే. ఇటువంటి పరిస్థితుల్లో తరచుగా శ్రమదోపిడీకీ, అత్యాచారాలకూ గురవుతూ ఉంటారు వీరు. విచిత్రమేమిటంటే కుటుంబ సభ్యులూ, బంధువులే వీరిపై తరచూ లైంగిక దాడులకు పాల్పడడం.

ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 26 కోట్ల వితంతువులు ఉంటే అందులో భారతదేశంలోనే 4 కోట్లమందికి పైగా వితంతువులున్నారు. పలు దేశాల్లో పలు రకాల ఆర్థిక, సామాజిక వివక్ష, మూఢ నమ్మకాలు, ఆచారాల వల్ల వీరు సతమతమౌతున్నారు. జీవచ్ఛవాలుగా బతుకుబండి లాగిస్తున్న కోట్లాది వితంతువుల సమస్యలపై అన్ని వర్గాలూ చర్చించి వారు గౌరవప్రదమైన జీవనం గడపడానికి పాటుపడాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జూన్ 23ను 'వితంతువుల దినం'గా 2010లో ప్రకటించింది. దురదృష్టవశాత్తు మన దేశంలో జటిలమైన వితంతు సమస్యపై సానుభూతి లేకపోవడమే కాదు, వితంతువుల దినం నిర్వహించడంపైనా నిర్లక్ష్యం కనిపిస్తోంది.

వితంతువులపై వివక్ష చూపడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కుల, మతాల ఆధారంగా సాటి మనిషిపై వివక్ష చూపడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించిన రాజ్యాంగం మనది. అలాంటి దేశంలో వితంతువుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మరో సామాజిక ఉద్యమాన్ని నడప వలసిన అవసరం ఉంది.

'బాలవికాస' సంస్థ దశాబ్ద కాలంగా చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాల వల్ల లక్షలాది వితంతువులు ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. అలాగే పలు గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు వారి గ్రామాల్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు, శుభ కార్యాలకు వీరిని ఆహ్వా నిస్తున్నారు. బతుకమ్మ పండుగలలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్నారు. వేలాదిమంది యువత వారి వివాహాల సందర్భంలో వితంతువులైన తల్లి లేదా వారి బంధువులతో అక్షింతలు వేయించుకుంటున్నారు. 'బాల వికాస' హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ అతిథులు వచ్చినప్పటికీ తొలి కొబ్బరికాయ వితంతు స్త్రీతో కొట్టించి ప్రేరణగా నిలిచింది.

'బాల వికాస' చేపట్టిన 'వితంతు వివక్షా విముక్తి' ఉద్యమంలో వందలాది స్వచ్ఛంద సంస్థలు, వేలాది కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం వితంతు దినానికి ఐక్యరాజ్య సమితి వారు ఎంపిక చేసిన అంశం 'నూతన ఆవిష్కరణలు – సాంకేతికతతో లింగ సమానత్వం'. దీనికి అనుగుణంగా అందరికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను వేదికగా చేసుకొని సమాచారాన్ని పంచుతూ, చర్చలు చేస్తూ, అవగాహనా ఉద్యమాన్ని చేపడితే మార్పు తథ్యం.

వ్యాసకర్త 'బాలవికాస' ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కావాలనే దివాలా తీయిస్తున్నారు!

అభిప్రాయం



తారానాథ్ మురాల

ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను దివాళా తీయించి కార్పొరేట్ సంస్థలకు లాభార్జనలో అడ్డులేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోంది. దీనికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం నిలువెత్తు నిదర్శనం. ఈ సంస్థకు ఒకవైపు నష్టాలు వచ్చేలా పరిస్థి తులను సృష్టిస్తున్నది ప్రభుత్వమే. అదే సమయంలో నష్టాల నుంచి బయట పడేయడానికి పునరుద్ధరణ (రివైవల్) ప్యాకేజీలు పేరిట మాయ చేస్తున్నదీ ప్రభుత్వమే.

ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చే క్రమంలో ముందు తన సంస్థలకు ఇచ్చి, తర్వాత ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సహజం. కాదంటే ఎటువంటి వివక్షా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ అనుమతులు జారీ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌కు 3జీ సర్వీసులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చే సమయంలో కానీ, 4జీ సర్వీసులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చేందుకు కానీ అనేక అడ్డంకులు సృష్టించింది. కానీ ఇదే సమయంలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు 4జీ సేవల అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది.

ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి చేసే దేశాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. భారత దేశానికి మూడేళ్ళ వరకు ఆ పరిజ్ఞానం లేదు. చాలామంది పెట్టుబడి దారుల ఒత్తిడితో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కేవలం మన దేశంలో తయారైన 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వాడుకుని 4జీ సర్వీసులు ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. అంటే విదేశాల నుంచి ఈ టెక్నాలజీని ఇది దిగుమతి చేసుకోకూడదన్నమాట. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీలకు మాత్రం ఈ నిబంధన విధించలేదు. దీంతో ప్రైవేట్ సంస్థలు 4జీ సేవలు అందిస్తూ మార్కెట్‌లో దూసుకుపోతుంటే... స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కోసం మూడేళ్లు బీఎస్ఎన్ఎల్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈలోపు దాని ఖాతాదారులు చేజారిపోయారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఇక నష్టాలు వచ్చాయంటే రావా? చివరకు 4జీ సర్వీసులు ప్రారంభించడానికి అయ్యే ఖర్చులు, బీఎస్ఎన్ ఎల్‌కు ఉన్న అప్పులు, నష్టాలు, ఉద్యోగుల కోసం అయ్యే ఖర్చులు పరిశీలించి మొదటి రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 90,000 మంది ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం అమలైతే చెల్లించాల్సిన డబ్బు భాగమన్న విషయం గుర్తుంచుకోవాలి.

దాదాపు 74,000 కోట్ల రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 20,140 కోట్లు 4జీ స్పెక్ట్రమ్ కోసం కాగా, రూ. 3,674 కోట్లు బీఎస్ఎన్ఎల్ కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ చార్జీలు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం ఖర్చు దాదాపు రూ. 29,935 కోట్లు. ఈ వీఆర్ఎస్ పథకంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లాంటి ఆర్థిక ప్రయోజనాలను వాయిదా వేసి, ప్రభుత్వం మోసం చేసిందనుకోండి. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పెక్ట్రమ్‌పై చెల్లించాల్సిన రూ. 3,674 కోట్ల జీఎస్టీపై కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు.



బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో ఆ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవలకు గాను కొంత నగదు తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా 2010 వరకు మాత్రమే ఈ రకమైన చెల్లింపు చేసి ఆ తర్వాత ఈ వెసులుబాటును ఆపేసింది. భారత దేశంలో తయారైన సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని 4జీ సేవలు ప్రారంభించడానికి అయ్యే ఖర్చును 'ఆత్మనిర్భర్ భారత్' ప్రోగ్రాంలో భాగంగా భరిస్తామని పేర్కొని, తర్వాత దాన్ని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఈక్విటీ ఇన్ఫ్యూజన్‌గా సర్దుబాటు చేసింది ప్రభుత్వం. ఇన్ఫ్యూజన్ అంటే నికరంగా నగదు రూపంలో ఇవ్వకుండా పెట్టుబడులు లేదా షేర్ల రూపంలో లేదా ఇతర మార్గాలలో సర్దుబాటు చేసి చూపడం.

నిజానికి ప్రయివేటు టెలికం కంపెనీలు గత నాలు గేళ్లగా వాణిజ్య పరంగా లాభాలు వచ్చే పట్టణ ప్రాంతా ల్లోనే 4జీ సర్వీసులు ఇస్తున్నాయి. అంతగా ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు ఇవ్వాలంటే బీఎస్ఎన్ఎల్ అవసరం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల కిలో మీటర్ల ఓఎఫ్‌సీ కేబుల్ కలిగిన 'భారత్ బ్రాడ్ బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్' (బీబీఎన్ఎల్)ను బీఎస్ ఎన్ఎల్‌లో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది.

తాజాగా ఈ జూన్‌లో మూడవ రివైవల్ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 4జీ/5జీ స్పెక్ట్రమ్ కోసం 46,339 కోట్లు కేటాయించారు. మిగతాది అప్పులు తీర్చడం కోసం ఇచ్చారు. అయితే నికరంగా ఈ ప్యాకేజీలో నగదు సర్దుబాటు చేసింది రూ. 531 కోట్లు మాత్రమే. మొత్తంగా బీఎస్ఎన్ఎల్‌కు మూడు విడతల్లో ప్రకటించిన రూ. 3.23 లక్షల కోట్ల ప్యాకేజీలో నికరంగా నగదు రూపంలో 15,000 కోట్లు మాత్రమే సర్దుబాటు చేశారు. అది కూడా దశాబ్దాల తర్వాత పునరుద్ధరణ చేసిన గ్రామీణ సేవల సర్వీసులకు చేసిన చెల్లింపుగానే దీన్ని ఇచ్చారు. బుక్‌లో సర్దుబాటు చేసే మొత్తానికి ప్యాకేజీ అనే పేరు పెట్టడం వెసులుబాటు ఎలా అవుతుంది?

టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రజా సేవలు అందించే సంస్థ లేకపోతే ప్రయివేటు టెలికాం కంపెనీలు ప్రజలను టారిఫ్‌ల పేరుతో దోచుకుంటాయని గమనించాలి.

వ్యాసకర్త టెలికాం రంగ నిపుణులు

గ్రహం అనుగ్రహం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, **తిథి:** శు.పంచమి సా.4.46 వరకు, తదుపరి షష్ఠి, **నక్షత్రం:** మఖ తె.4.55 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి పుబ్బ, **వర్జ్యం:** ప.3.36 నుండి 5.24 వరకు, **దుర్ముహూర్తం:** ఉ.8.07 నుండి 8.57 వరకు, తదుపరి .12.26 నుండి 1.20 వరకు, **అమృతఘడియలు:** రా.2.15 నుండి 4.01 వరకు; **రాహుకాలం:** ఉ.10.30 నుండి 12.00 వరకు, **యమగండం:** ప.3.00 నుండి 4.30 వరకు, **సూర్యోదయం:** 5.30, **సూర్యాస్తమయం:** 6.33.

జూలైలో 'చనాకా–కొరాటా' ప్రారంభం

- బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి
- ఈ ఏడాది నుంచి బ్యారేజీలో నీటినిల్వ
- ఖరీఫ్‌లో కొంత ఆయకట్టుకు సాగునీరు

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మించిన తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు చనాకా–కొరాటా బ్యారేజీ, ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ వచ్చే నెల తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికావడంతో ఈ ఏడాది నుంచి బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఖరీఫ్‌ పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావిస్తోంది. గ్రావిటీ కాల్వ ద్వారా 48 వేల ఎకరాలు, ఎత్తిపోతల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 80 కి.మీ.ల పొడవునా కాల్వ ఉండగా 49వ కి.మీ. వద్ద ఐదు పంపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో థాంసీ, జైనథ్, ఆదిలాబాద్‌ మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దీంతోపాటు మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలోని కేలాపూర్‌ తహసీల్‌ పరిధిలో 9 గ్రామాలకు సాగునీరు అందించనున్నారు. డిస్ట్రిబ్యూటరీ మెయిన్స్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు ఇప్పట్లో సాగునీరు అందించే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య 1975లో ఒప్పందం జరగ్గా మళ్లీ 2016లో ఇరు రాష్ట్రాలు కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి.

28న ఇంటర్‌స్టేట్‌ బోర్డు సమావేశం..

చనాకా–కొరాటా ప్రాజెక్టు బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 28న మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కూడిన ఇంటర్‌స్టేట్‌ బోర్డు సమావేశమై చర్చించనుంది. నీటి నిల్వ, వినియోగంపై చర్చించి ఓ అంగీకారానికి రానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు చివరి దశలో ఉన్నాయి. టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ ఇప్పటికే అనుమతి జారీ చేయగా అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి రావాల్సి ఉంది.



27న 'పాలమూరు'పై ఈఏసీ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ నెల 27న సమావేశమై పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులను చేపట్టడాన్ని తప్పుబడుతూ గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వంపై భారీ జరిమానా విధించడంతో పాటు ప్రాజెక్టు పనులపై స్టే జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాగునీటి సరఫరాకి సంబంధించిన పనులు మాత్రమే కొనసాగించడానికి అనుమతి లభించింది. ఈఏసీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీపై సానుకూల నిర్ణయం రానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆశాభావంతో ఉంది. ప్రాజెక్టుకి సంబంధించిన కీలక సమాచారాన్ని నిర్దేశిత నమూనాలో సమర్పించాలని ఈఏసీ కమిటీ నీటిపారుదల శాఖను కోరింది.

సీట్ల బ్లాకింగ్‌లో వందల కోట్ల లావాదేవీలు

▶ మొదటి పేజీ తరువాయి

కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఈడీ... మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మాత్రమే ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

లక్షల పెట్టుబడితో కోట్ల సంపాదన...

కాళోజీ యూనివర్సిటీ అధికారులు గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ దందాపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీలాండరింగ్‌ చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సీట్ల బ్లాకింగ్‌ దందాపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో ప్రాథమిక ఆధారాలు సేకరించి బుధవారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ తదితర 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పో యే వరకు జరిపిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించారు.

కొల్లగొట్టే దానిలో కొంత వాళ్లకు...

మెరిట్‌ విద్యార్థులతో కుమ్మక్కై పీజీ మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ దందాలో దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సీట్లు బ్లాక్‌ చేసేందుకు అంగీకరించిన విద్యార్థులకు సదరు కాలేజీలు చెల్లిస్తున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రైవేటు కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవడానికి ఇచ్చిన వెసులుబాటును అనుకూలంగా మార్చుకొని కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు సీట్ల బ్లాకింగ్‌ దందాకు తెరతీశాయి. పీజీ నీట్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థులతో మరో కళాశాలలోనూ కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకు సీటు బ్లాక్‌ చేయిస్తున్నారు. ఇలా చివరకు మిగిలిపోయిన సీట్లలో ఒక్కో సీటును రూ. కోటి నుంచి రూ. 2.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకోని విద్యార్థులు చివరకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన అపరాధ రుసుమును సైతం వారి తరఫున కాలేజీల యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. గుడ్‌విల్‌ కింద వారికి రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నాయి.

ఐటీ కార్యాలయంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈనెల 17 నుంచి మూడు రోజులపాటు సోదాలు నిర్వహించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఫతేమైదాన్‌లోని ఐటీ కార్యాలయానికి శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు ఖాతాల వివరాలు, తన వ్యాపారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. కాగా, శుక్రవారం మరో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నట్టు సమాచారం. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు జనార్దన్‌రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు.

ప్రలోభాలపై పటిష్ట నిఘా పెట్టాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర రకాల ప్రలోభాలకు చోటు లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌తో ఆయన కార్యాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, ఇతర అక్రమాల నియంత్రణకు ముందస్తు వ్యూహంతో సిద్ధం కావాలని సూచించింది. రాష్ట్ర పోలీసు శాఖతో పాటు ఐటీ, ఎన్‌ఎల్‌సీబీ, ఎక్సైజ్, జీఎస్టీ, సీజీఎస్టీ, ఈడీ, ఎస్‌ఎల్‌బీసీ, డీఆర్‌ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, కమర్షియల్‌ ట్యాక్స్‌ తదితర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు వంటి చర్యలు చేపట్టాలని ఈసీ బృందం కోరింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సేవలు, బందోబస్తు ప్రణాళికలు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

స్పౌజ్‌ బదిలీల్లో ప్రత్యేక పాయింట్లు రద్దు చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: స్పౌజ్‌ ఉపాధ్యాయులకు కేటాయించిన పది ప్రత్యేక పాయింట్లను రద్దు చేసి బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలంగాణ నాన్‌ స్పౌజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎన్‌ఎస్‌టీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సమైక్యాంధ్రలో 1999లో మానవతా దృక్పథం అనే కోణంతో జీవోను తెచ్చి బదిలీలలో స్పౌజ్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన పాయింట్లు కేటాయిస్తూ పాతికేళ్లుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. పది మంది లేదా 20 మందికి ప్రత్యేక పాయింట్లు ఇస్తే మానవ దృక్పథం అంటారని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 వేల మంది స్పౌజ్‌ ఉపాధ్యాయులకు బదిలీల్లో ప్రత్యేకమైన పాయింట్లు కేటాయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాయింట్ల కేటాయింపు వల్ల నాన్‌ స్పౌజ్‌ ఉపాధ్యాయులు సరైన ప్రాంతాలను ఎన్నుకోవడంలో తీవ్రంగా నష్టపోతున్నారని టీఎన్‌ఎస్‌టీఏ రాష్ట్ర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోకల శేఖర్, ఎం.సక్కుబాయి తదితరులు పేర్కొన్నారు.

రాష్ట్రపతికి 'రీజినల్‌' నిర్వాసితుల లేఖ

భువనగిరి: ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో తమ భూములు పోకుండా అలైన్‌ మెంట్‌ను మార్చి న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైతులు గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. భూనిర్వాసితులు పంపిన లేఖపై రాష్ట్రపతి స్పందించి..బాధితుల సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారని నిర్వాసితుడు అనిల్‌కుమార్‌ తెలిపారు.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్‌ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది. కాజీపేటకు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ (19) హసన్‌పర్తిలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్‌ జాహెద్‌షా, అబ్దుల్‌ షాదాబ్‌తో కలిసి బైక్‌పై సరదాగా కంఠాత్మకూర్‌ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్‌ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్‌ భర్త దాడి

నెల్లికుదురు: ఎలాంటి సమావేశం లేకుండా సొంతంగా రాయించుకువచ్చిన తీర్మానంపై సంతకం పెట్టనన్నందుకు పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్‌ భర్త దాడి చేసి గాయపర్చాడు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం బంజర గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీనిని నిరసిస్తూ మండల పంచాయతీ కార్యదర్శులంతా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎంపీడీఓ శేషాద్రి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత పంచాయతీ కార్యదర్శి కోల దర్గయ్య విలేకరులతో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నా వద్దకు గ్రామ సర్పంచ్‌ భర్త చిర్ర జనార్దన్‌రెడ్డి వచ్చి ఈ సొంతంగా రాయించుకు వచ్చిన తీర్మానంపై సంతకం చేయాలని చెప్పాడని, కార్యక్రమం ముగిసిన తర్వాత పరిశీలించి సంతకం చేస్తానని తెలపడంతో ఆగ్రహం పెంచుకున్న జనార్దన్‌రెడ్డి బూతులు తిడుతూ కుర్చీతో దాడిచేసినట్లు ఆరోపించారు. గ్రామ ప్రత్యేక అధికారి రవి, పారిశుద్ధ్య సిబ్బంది నిలువరించినా ఆగలేదని, దీంతో తాను తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. సర్పంచ్‌ భర్తపై విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి తెలిపారు.

సింగరేణి ఉద్యోగులకు రూ.55 లక్షల ఉచిత బీమా

- యూనియన్‌ బ్యాంక్‌తో ఒప్పందం

శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): సింగరేణి ఉద్యోగులకు రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్, పర్సనల్‌) ఎన్‌.బలరాం.. యూనియన్‌ బ్యాంక్‌ ముఖ్య అధికారులతో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణి అధికార ప్రతినిధి వెల్లడించిన వివరాలివి. పథకం అమలుకు ఉద్యోగులందరూ తమ బ్యాంక్‌ ఖాతాలను సూపర్‌ శాలరీ ఖాతాలుగా మార్చుకోవాలి. సంస్థవ్యాప్తంగా 11,182 మంది ఉద్యోగులు యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలను కలిగి ఉన్నారు. వీరంతా ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ఒక దరఖాస్తు ఆధారంగా సూపర్‌ శాలరీ ఖాతాలుగా మార్చుకోవాలి. దీనివల్ల ప్రతి ఉద్యోగికి రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కలుగుతుంది. నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేల స్థూల వేతనం ఉన్న ఉద్యోగులతోపాటు.. అంతకుమించి వేతనం ఉన్న వారందరికీ బీమా వర్తిస్తుంది. సూపర్‌ శాలరీ ఖాతా కింద రూ.40 లక్షల ఇన్సూరెన్స్‌ పథకం, రూ.5 లక్షల బ్యాంక్‌ ఇన్సూరెన్స్, ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్‌ ద్వారా మరో రూ.10 లక్షలు మొత్తం రూ.55 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ ఒప్పందం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా 70 ఏళ్ల వయసు వరకు అమలయ్యేలా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కార్య భాస్కరరావు, సింగరేణి జీఎం వెల్ఫేర్‌ బసవయ్య తదితరులు పాల్గొన్నారు.



ఒప్పంద పత్రాలతో సింగరేణి డైరెక్టర్‌ బలరాం, యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు

రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా

తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశాలు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం రైస్‌మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్‌ అయిన రైస్‌మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు. 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్‌ మిల్లింగ్‌ డెలివరీపై ఖీమ్యానాయక్‌ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్‌ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. డీఎస్‌వో ఎస్‌.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్‌మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



కలెక్టరేట్‌లో రైస్‌ మిల్లర్లతో సమీక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

అన్ని కోర్టుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తారేమో!

- రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- సివిల్‌ కోర్టు ఆవరణలో 'ఈ భూమి ప్రభుత్వానిది' అంటూ బోర్డు పెట్టడంపై విచారణ
- కౌంటర్‌ దాఖలు చేయకపోతే సమన్లు జారీ చేస్తామన్న ధర్మాసనం



సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో సదరు భూమి ప్రభుత్వానిదని పేర్కొంటూ నోటీసు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అన్ని కోర్టుల్లోనూ ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తారేమో అని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్‌ దాఖలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేలా సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది.

కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై అసహనం

సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో 'ఈ భూమి ప్రభుత్వానిది' అంటూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై అందిన ఒక లేఖను హైకోర్టు సుమోటో టేకెన్‌ అప్‌ రిట్‌ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీపీ మతీన్‌ వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. 'సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో నోటీసు బోర్డు ఎవరు ఏర్పాటు చేశారు? వారు రేపు హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలి. ఇవాళ సివిల్‌ కోర్టులో ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో హైకోర్టు ఆవరణలో కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తారు..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 6న విచారణ సందర్భంగా.. నోటీసు బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ), హైదరాబాద్‌ కలెక్టర్, సీపీ, మారేడుపల్లి తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా వారు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

గ్రూప్‌–1 పరీక్షపై ఎందుకు నిర్లక్ష్యం?

- దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి
- టీఎస్‌పీఎస్సీ అధికారులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్‌ షీట్లపై హాల్‌టికెట్‌ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసింది. ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్‌–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ఇప్పుడెందుకు చర్యలు చేపట్టలేదు..

టీఎస్‌పీఎస్సీ తరఫున స్టాండింగ్‌ కౌన్సెల్‌ ఎం.రాంగోపాల్‌ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్‌ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మాత్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం టీఎస్‌పీఎస్సీ బాధ్యత అని.. నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది.





వైట్‌హౌజ్ సౌత్‌లాన్‌లోని బ్లూ రూం బాల్కనీ నుంచి మోదీ, బైడెన్ దంపతుల అభివాదం



వైట్‌హౌజ్ వద్ద భారత సంతతి ప్రజల సందడి



మోదీతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పక్కన ఆమె భర్త (ఎడమ వైపు చివరి వ్యక్తి)

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన అధ్యాయం

ప్రజాస్వామ్యం భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలో ఉంది

జో బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ



పత్రికా సమావేశంలో మోదీ, బైడెన్

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన అధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ రోజులో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపానని తెలిపారు. ప్రజాస్వామికవిలువల గురించి తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. గురువారం వైట్‌హౌస్‌లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్–అమెరికా సంబంధాల చరిత్రలో ఈరోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ఫలవంతం చేయడానికి ఇరుదేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చి, కలిసి పనిచేసేలా అంగీకారానికి వచ్చామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం నేడు మరో కొత్త స్థాయికి చేరిందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై భారత్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. నూతన రంగాల్లో భారత్, అమెరికా కలిసి చేయాలన్నదే తన ఆకాంక్ష అని జో బైడెన్ వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్, అమెరికాకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్ తెలియజేశారు. ప్రతి పౌరుడికీ గౌరవం లభించాలన్నారు.

అమెరికా స్ఫూర్తితో సాహసోపేత నిర్ణయాలు

రక్షణ, అంతరిక్షం, ఇంధనం, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గురువారం అధికారిక చర్చలు జరిపారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు ఈ ముఖాముఖి సమావేశానికి వేదికగా మారింది. పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి బైడెన్ చేపట్టిన చర్యలను మోదీ ప్రశంసించారు. భారత్–అమెరికా ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధమే ఇరు దేశాల నడుమ సంబంధాలకు అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. నేడు భారత్–అమెరికా సముద్రాల లోతుల నుంచి ఆకాశం అంచుల దాకా, ప్రాచీన సంస్కృతి నుంచి ఆధునిక కృత్రిమ మేధ దాకా భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో అమెరికా చూపుతున్న అంకితభావం తాము సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోవడానికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానిచారు. మోదీ, బైడెన్ శ్వేతసౌధంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు.

దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం!

యుద్ధవిమాన జెట్ ఇంజన్ల తయారీకి జనరల్ ఎలక్ట్రిక్‌తో హాల్ ఒప్పందం

ఒప్పందంతో మోదీ అమెరికా పర్యటనలో మేలి మలుపు



వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్‌414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. 'భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్‌414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది.

ఒప్పందాలు

ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి..

1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు.
2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్‌డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది.
3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ 'మైక్రాన్' గుజరాత్‌లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.
4. హెచ్–1బీ వంటి వీసాలున్న వారు అమెరికాలోనే వీసా రెన్యువల్ పొందేలా తొలి దఫాలో పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టాలని యోచన.

ఈ ఇంజన్ అసమానం

'ఎఫ్‌414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్ధం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది' అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్‌414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్‌డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్‌414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే.

ప్రజాస్వామిక విలువలే ఆధారం

భారత్, అమెరికా సమాజాలపై మోదీ వ్యాఖ్య

అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికిన జో బైడెన్ దంపతులు

ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తున్నాయని మోదీ స్పష్టీకరణ

వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు 'దేశ ప్రజలమైన మేము' అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు.

ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ

'అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం' అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్‌హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధాన మంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్‌హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు. భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్‌ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.

భారత్ సహకారంతో 'క్వాడ్' బలోపేతం: బైడెన్


భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో మోదీని ఆహ్వానిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో 'క్వాడ్' కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు.

బైడెన్‌కు మోదీ సహస్ర చంద్రోదయ కానుక

చందనం పెట్టెలో దశదానాల సామగ్రితో బహుమానం | జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్ | అరుదైన కానుకలిచ్చిన ప్రధాని మోదీ

వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కానుకలను అధ్యక్షుడు బైడెన్ దంపతులకు బహూకరించారు. శ్వేతసౌధంలో మోదీకి బైడెన్ దంపతులు బుధవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా ఇరువురు నేతలు కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. భారతీయ సంప్రదాయంలో సహస్ర చంద్ర దర్శనం చూడడం అంటే జీవితంలో ఒక మైలు రాయి. అధ్యక్షుడు బైడెన్ వచ్చే నెలలో సహస్ర చంద్ర దర్శనం పూర్తి అవుతున్న అరుదైన సందర్భం ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా చందనం చెక్క బాక్స్‌ని ఇచ్చారు. దానిపై రాజస్థానీ కళాకారుడు డిజైన్ వేశారు. చందనం పెట్టె లోపల ''దృష్ట సహస్రచంద్రో'' అని రాసి ఉన్న ఒక పత్రం, విఘ్నాలను తొలగించే గణేశుడి వెండి ప్రతిమ , దీపం, దశదానాలు చేయడానికి వీలుగా చిన్న చిన్న వెండి పాత్రల్లో ధాన్యాలు, బెల్లం, వెన్న, వస్త్రం వంటివి ఉంచి కానుకగా ఇచ్చారు. రెండు పున్నముల మధ్య 29.53 రోజులు ఉంటుంది. అలా వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడానికి 29,530 రోజులు లేదంటే 80 ఏళ్ల 8 నెలలు పడుతుంది. అలా సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వ్యక్తిని భారతీయ సంప్రదాయంలో ఎంతో గౌరవిస్తారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి బైడెన్ వయసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంత ఆయుష్షు భారత దేశంలో ఎంత గౌరవనీయమో తెలిపేలా మోదీ ఈ బహుమానాన్ని ఇచ్చారు.

బైడెన్ దంపతులకు ఇచ్చిన కానుకలు



- మైసూరులో తయారైన చందనం పెట్టె
- ది టెన్ ప్రిన్సిపల్స్ ఉపనిషద్స్ అనువాద పుస్తకం
- ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌ను కానుకగా ఇచ్చారు. ల్యాబ్‌లో తయారు చేసిన 7.5 క్యారెట్ వజ్రం ఇది. సోలార్ విండ్, పవర్ విండ్‌తో దీనిని రూపొందించారు. కాగితం గుజ్జుతో తయారు చేసిన ఒక బాక్స్‌లో దీనిని ఉంచి ఇచ్చారు.

మోదీకి బైడెన్ ఇచ్చిన కానుకలు



- అత్యంత ప్రాచీనమైన చేతితో రాసిన పుస్తకం గ్యాలీ
- వింటేజ్ అమెరికన్ కెమెరా
- అమెరికాలో వన్యప్రాణుల ఫోటోగ్రఫీతో కూడిన పుస్తకం
- రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన కవితల పుస్తకం 'కలెక్టెడ్ పోయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్' పుస్తకం తొలి కాపీ

హెచ్–1బీ వీసా రెన్యువల్ అక్కడే!

- అమెరికాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే యోచన
- అమల్లోకొస్తే వేలాది మంది భారతీయ టెకీలకు లబ్ధి

వాషింగ్టన్: హెచ్–1బీ వీసా వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉపాధి పొందిన భారతీయులకు శుభవార్త!. వర్క్ వీసాల రెన్యువల్ కోసం ఆయా వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లి రావాల్సిన పనిలేకుండా వారికి అమెరికాలోనే పునరుద్ధరణ సేవలు పొందే సదావకాశం కల్పించాలని అమెరికా సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఎంతో సమయం, విమాన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులకు అగ్రరాజ్యం అందిస్తున్న కానుకగా ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు అభివర్ణించారు. నైపుణ్య ఉద్యోగాల్లో నియామకాల కోసం అమెరికా కంపెనీలు విదేశీయులకు హెచ్–1బీ వీసాలిచ్చి అమెరికాకు రప్పించడం తెల్సిందే. ఇలా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. 'వీసా రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లకుండానే అమెరికాలోనే ఆ పని పూర్తయ్యేలా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తాం. త్వరలోనే ఇది మొదలుపెడతాం. హెచ్–1, ఎల్ వీసా దారులకు ఇది ఎంతో ఉపయోగకరం' అని ఆ అధికారి వెల్లడించారు. 2004 ఏడాదికి ముందువరకు నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో కొన్ని విభాగాల వీసాలకు అమెరికాలోనే రెన్యువల్/స్టాంపింగ్ ఉండేది. తర్వాత పద్ధతి మార్చారు. హెచ్–1బీ వంటి వీసాదారులు ఖచ్చితంగా సొంత దేశం వెళ్లి వీసా పొడిగింపు సంబంధ స్టాంపింగ్‌ను పాస్‌పోర్ట్‌పై వేయించుకోవాలి. ఈ ప్రయాస తగ్గించాలనే అమెరికా భావిస్తోంది. కాగా, గత కొద్దినెలలుగా వీసాల జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మరింత సరళతరం, వేగవంతం చేయడం విదితమే.

మోదీకి ప్రత్యేక విందు..

అగ్రరాజ్య పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘనమైన స్వాగతం లభించింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ఆయన సతీమణి జిల్ ఎదురొచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ద్వారం వద్దే సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. తర్వాత శ్వేతసౌధంలోకి తోడ్కొని వెళ్లారు. వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోదీని బైడెన్ దంపతులు ఆహ్వానించిన విషయం విదితమే. వైట్‌హౌజ్‌లో బైడెన్ కుటుంబసభ్యులతో మోదీ కాసేపు మాట్లాడారు. ' ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం ఇరుదేశాల గాఢమైన 'స్నేహబంధానికి సంకేతం' అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌చేసింది. తృణధాన్యాలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, పుట్టగొడుగులు, మిల్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ ఇలా భిన్న పదార్థాలతో వేర్వేరు వంటకాలను మోదీకి వడ్డించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తుచేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సులేవాన్, అజిత్ దోవల్‌లు పాల్గొన్నారు. మరోవైపు మోదీకి దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇవ్వనున్నారు.



బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో అమెరికా కాన్సులేట్లు

భారత్‌లోని బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో కొత్త కాన్సులేట్ కార్యాలయాలను అమెరికా ప్రారంభించనుంది. అదేవిధంగా, అమెరికాలోని సియాటెల్‌లో భారత్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. మరో చోట కూడా కాన్సులేట్‌ను ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందని గురువారం వైట్‌హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. 'గత ఏడాది రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులకు 1.25 లక్షల వీసాలను అమెరికా మంజూరు చేసింది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులదే అగ్రస్థానం'అని ఆ అధికారి అన్నారు. రాజధాని వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంతోపాటు న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో, హూస్టన్, అట్లాంటాల్లో భారత్‌కు ప్రస్తుతం కాన్సులేట్లున్నాయి. అదేవిధంగా, ఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రపంచంలోనే అతిపెద్ద రాయబార కార్యాలయాల్లో ఒకటి. భారత్‌లోని ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ల్లో అమెరికా కాన్సులేట్ కార్యాలయాలున్నాయి.

చైనా రెస్టారెంట్‌లో భారీ పేలుడు

31 మంది మృతి..ఏడుగురికి గాయాలు



బీజింగ్: చైనాలోని ఓ బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకేజీతో సంభవించిన పేలుడులో 31 మంది మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నింగ్జియా అటానమస్ ప్రాంతంలోని యించువాన్ నగరంలో బుధవారం రాత్రి 8.40 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రాగో బోట్ ఫెస్టివల్ సందర్భంగా బుధవారం నగరంలో పండగ వాతావరణ నెలకొంది. డౌన్‌టౌన్‌లోని ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్ జనంతో కిక్కిరిసి ఉన్న సమయంలో అందులోని గ్యాస్ సిలిండర్ లీకై భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 31 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి. సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతుండటంతో సిబ్బంది మరో వాల్వ్‌ను అమరుస్తున్న సమయంలో పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. రెస్టారెంట్ యజమానులుసహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెస్టారెంట్ ఆస్తుల్ని ప్రభుత్వం సీజ్ చేసింది. కాగా, ఈ ఏడాది చైనాలో రెండు ఘోర ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్నర్ మంగోలియా గని ప్రమాదంలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, బీజింగ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంలో 29 మంది చనిపోయారు.

మిషన్ 2024

- పట్నాలో నేడే విపక్షాల సమావేశం
- ఒకే కుటుంబంలా పోరాడుతామన్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత

పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్

విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది.

టైటాన్ ఆశలు జల సమాధి

కొన్ని శకలాలను గుర్తించిన అమెరికా బలగాలు



దుబాయ్/బోస్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. టైటాన్ కోసం అన్వేషణ ఒక వైపు తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో గురువారం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. టైటానిక్‌కు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం తెలిపింది. తాము నీటి అడుగుకు పంపించిన పరికరం వాటిని గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్‌వేనని తేల్చింది. 'తమ సంస్థ చీఫ్ పైలట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్‌జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పాల్–హెన్రీ నర్గియోలెట్ మృతి చెందారు'అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్‌లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది.

సాక్షి
కరీంనగర్

శుక్రవారం | 23 | జూన్ | 2023



ఆటా..పాటా అదుర్స్







కరీంనగర్ తీగల వంతెన వద్ద గురువారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్‌షో అలరించాయి. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మానేరు తీరం కిటకిటలాడింది. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మానేరు రివర్‌ఫ్రంట్ పనులు పూర్తయిన తర్వాత దేశమే కరీంనగర్‌వైపు చూస్తుందన్నారు. పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకొని ఐదురోజుల పాటు ఉత్సవాలు చేసుకుందామన్నారు. హిందూముస్లింలు కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికలు వేరు..రాజకీయాలు వేరన్నారు. మంత్రి కుటుంబ సభ్యులు, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. – కరీంనగర్







వీరులారా వందనం

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, 'సుడా' చైర్మన్ జీవీ రామకృష్ణారావు నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. – కరీంనగర్

న్యూస్‌రీల్

నేడు ఒలింపిక్ డే రన్



ఏర్పాట్లు పరిశీలిస్తున్న నిర్వాహకులు

కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే 37వ ఒలింపిక్ డే రన్‌ను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం స్టేడియంలో రన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఉదయం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. రన్ స్టేడియం నుంచి ప్రారంభమై ఆర్ట్స్ కళాశాలలోని జాతీయజెండా వరకు సాగుతుందని అన్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, పీఈటీలు, పీడీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, పీఈటీలు, పీడీలు సమ్మయ్య, సురేశ్, రాజగోపాల్ పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి



జమ్మికుంట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి అదేశించారు. గురువారం వావిలాల పీహెచ్‌సీలో సమీక్ష నిర్వహించారు. గర్భిణులకోసం కేసీఆర్ న్యూట్రిషన్‌కిట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకుంటే పొందే లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించినట్లు తెలిస్తే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి సుపరింటెండెంట్ డాక్టర్ రమేశ్, పీహెచ్‌సీ డాక్టర్ సనజవేరియా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సాజిద్, శంకర్‌రెడ్డి, పంజాల ప్రతాప్, రేష్మ, అశోక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

డైట్‌లో అష్టావధానం



తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీకాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణాసంస్థలో జాతీయసేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య పరిషత్ సహకారం గురువారం అష్టావధానం ఏర్పాటు చేశారు. సాహితీవేత్త డాక్టర్ గంద్ర లక్ష్మణరావు అష్టావధానం చేశారు. డీఈవో జనార్దన్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాషలో అద్భుత ప్రక్రియ అవధానం అన్నారు. సభాధ్యక్షుడు, ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ భాషలో ప్రావీణ్యం పొందితే అన్నింటిలో విజయం సాదించగలమన్నారు. సభా సమన్వయకర్తగా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ వ్యవహరించారు. అవధానులు రాజారామ్‌మోహన్, ప్రమోద్‌కుమార్, జీవీ.కృష్ణమూర్తి, సముద్రాల వేణుగోపాలచార్యులు, విఠల్ శర్మ, వీవీఎస్.స్వామి, కేఎస్.అనంతాచార్య, గోవర్ధన అముక్త మాల్యద పాల్గొన్నారు.

అమరుల ఆశయసాధనే లక్ష్యం

- వారి త్యాగాలు వెలకట్టలేనివి
- పదేళ్లల్లో రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి
- జెడ్పీ మీటింగ్‌లో మంత్రి గంగుల



కిష్టయ్య కుటుంబాన్ని సత్కరిస్తున్న కలెక్టర్



మాట్లాడుతున్న మంత్రి కమలాకర్, చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్, తదితరులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలు వెలకట్టలేనివని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దగాపడ్డదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి నీటిని, బొగ్గు దోచుకున్నారని, గోదావరి, ఎన్టీపీసీ ప్లాంట్ ఉన్నా నీటికి, కరెంట్‌కు కటకటలు ఉండేవన్నారు. కరువు కాటకాలతో జనం బొంబాయి, దుబాయికి వలసలు వెళ్లారన్నారు. రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు దూరం చేశారన్నారు. జిల్లాపై ప్రత్యేక ప్రేమతో సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, మెడికల్ కాలేజీలు, తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఫండ్స్ కేటాయింపులే దీనికి నిదర్శనమన్నారు. తొలిదశ ఉద్యమం 1969లోనే 300 మంది అమరులయ్యారని, మలిదశ ఉద్యమంలో 1200 మందికిపైగా అమరులయ్యారన్నారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత్‌చారి, పోలీసు కిష్టయ్య, యాదిరెడ్డిలాంటి వారెందరో ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని, పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచామన్నారు. ఆయన బిడ్డ ప్రస్తుతం డాక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు చేసిన తీర్మానాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా 31 మంది అమరుల కుటుంబ సభ్యులకు మంత్రి సన్మానించారు. అనంతరం జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన సర్పంచులు, కార్యదర్శులను అభినందించారు. ముందుగా అమరవీరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మలిదశ ఉద్యమంలో 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..' నినాదంతో ఆమరణ నిరహార దీక్షకు దిగడంతో తెలంగాణ సమాజం ఒక్కటైందన్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అందరూ మమేకమయ్యారన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన వారిలక్ష్య సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ అమరుల త్యాగంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని, వారి త్యాగఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జెడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.



సర్టిఫికెట్ అందుకుంటున్న సరోజన



సర్టిఫికెట్ అందుకుంటున్న రమేశ్

ఉత్తమ జీపీలకు సర్టిఫికెట్లు

కరీంనగర్/మానకొండూర్/రామగుడు/తిమ్మాపూర్: జిల్లాలోని ఆరు గ్రామపంచాయతీలకు ఐఎస్‌వో సంస్థ జారీచేసిన సర్టిఫికెట్లను గురువారం మంత్రి గంగుల కమలాకర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేశారు. పచ్చదనం పరిశుభ్రత, గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ పథకాల ఆమలులో ముందువరుసలో ఉన్న పంచాయతీలకు ఐఎస్‌వో సంస్థ ధ్రువపత్రాలు జారీ చేసింది. జిల్లాలోని కరీంనగర్‌రూరల్ మండలం ఫకీర్‌పేట్, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, మహాత్మానగర్, తిమ్మాపూర్, రామడుగు మండలం వెలిచాల, గన్నేరువరం మండలం ఖాసీంపేట్ గ్రామపంచాయతీలకు ఐఎస్‌వో సంస్థ ధ్రువపత్రాలను జారీ చేయగా.. సర్పంచ్‌లు అందుకున్నారు.

పర్యటిస్తూ.. పలకరిస్తూ..



ఇంటింటికీ బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్

- మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఎంపీ బండి సంజయ్ ప్రచారం
- ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం సొంతవార్డు నుంచి ప్రారంభం

కరీంనగర్‌టౌన్: ప్రధాని మోదీ సంక్షేమపథకాలను ప్రతీగడపకు చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని గురువారం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తను ప్రాతినిథ్యం వహించిన నగరంలోని చైతన్యపురి, జ్యోతినగర్ ప్రాంతమైన 57వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు అందజేసి మోదీ పథకాలను ప్రచారం చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. డివిజన్‌లో సంజయ్ 122కుటుంబాలను కలిసి, మోదీ తొమ్మిదేళ్ల పాలనపై కరపత్రాలు స్వయంగా అందించారు. వారి ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. సంజయ్ మాట్లాడుతూ పోలింగ్‌బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాము నివాసం ఉండే పోలింగ్‌బూత్‌లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే 35లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ, ఆటో, ట్రాలీ, బస్ డ్రైవర్లందరినీ ఒక రోజు కలుస్తామని వివరించారు. వీరితోపాటు టీస్టాల్స్, హోటళ్లు, చిరు వ్యాపార నిర్వాహకులను కలవాలని నిర్ణయించామన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే..

- గ్రాఫ్ పడిపోవడంతో 'బండి' అయోమయం
- రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్



మాట్లాడుతున్న రవీందర్‌సింగ్

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ రోజుకో తీరు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఓ హోటల్‌లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు, అబద్ధపుప్రచారంతో పత్రికాశీర్షికల్లో ఉండాలనే ఎంపీ బండి సంజయ్ ఆత్రాలతో ప్రజలు బీజేపీపై నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు కూడా రావని వెల్లడించారు. ఇంటింటికీ బీజేపీ ప్రచారానికి వెళ్లిన బండి సంజయ్‌కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌కు ప్రత్యేకంగా నిధులు తీసుకవచ్చి చేసిన అభివృద్ధి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న ఎంపీ బండి సంజయ్ తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెంసారం తిరుపతి, దండబోయిన రాము, పెండ్యాల మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

'దళితబంధు' బాగుంది

- గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్



టూరిస్టర్ షాపును పరిశీలిస్తున్న గూగుల్ బృందం

కరీంనగర్: దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికి 'దళితబంధు' చక్కని మార్గమని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అన్నారు. దళితబంధు పథకం ద్వారా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాపును గురువారం బృందం సభ్యులు పరిశీలించారు. షాప్ నడిపిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా బృందం లీడర్ గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు నాణ్యమైన వస్తువుల కొరకు ప్రాధాన్యం ఇస్తారని, దళితబంధు ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాప్ నాణ్యమైన వస్తువులు అమ్మడం బాగుందన్నారు. లబ్ధిదారునికి అవసరమైన వ్యక్తిగత సహకారం గూగుల్‌టీం అందిస్తుందని తెలిపారు. ప్రజల అభిరుచులు అవసరాలకు అనుగుణంగా నగరంలో మల్టీ బ్రాండెడ్ షోరూం ఏర్పాటు చేసేందుకు అమెరికన్ టూరిస్టర్ షాప్ సభ్యులు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా షాప్ అసిస్టెంట్ మేనేజర్, స్టోర్ ఇన్‌చార్జి మాట్లాడుతూ రాజరాజేశ్వర ఎస్టాబ్లిష్ అమెరికన్ టూరిస్టర్ తరఫున 2022 జూన్ 19న కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన షాపు ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం గూగుల్ టీం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసును కలిసింది. కార్యక్రమంలో బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన సభ్యులు ఇషాన్ దేశ్ పాండే , నిహారిక రెడ్డి, దినేశ్ తివారి తదితరులు పాల్గొన్నారు.

అగ్రికల్చర్ చదివి.. ఐపీఎస్‌గా ఎదిగి

- రెండో ప్రయత్నంలో విజయం
- సీనియర్ల సలహాతో సివిల్స్ వైపు పయనం
- ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణ పొందుతున్న మహేశ్ గీతే
- మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచన

చొప్పదండి: ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివారు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో సీనియర్లు ఇచ్చిన సలహాతో సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించారు. ఎటువంటి కోచింగ్ లేకుండా నిరంతర సాధన చేశారు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే మహారాష్ట్రకు చెందిన మహేశ్ బీ. గీతే.

వ్యవసాయ కుటుంబం నుంచి

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన బాబా సాహెబ్, సోజల్ దంపతుల రెండో సంతానం మహేశ్ బి.గీతే. పూర్తిగా వ్యవసాయ కుటుంబనేపథ్యంలోనే పెరిగారు. వ్యవసాయంలో తల్లిదండ్రుల కష్టాలను చూసి అగ్రికల్చర్ బీఎస్సీ చదువేందుకు పూణే వెళ్లారు. అక్కడ తనకు పరిచయమైన సీనియర్ బీఎస్సీ విద్యార్థులు ఇచ్చిన సూచనతో సివిల్ సర్వీసెస్‌పై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ పూర్తి కాగానే 2020లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలో లక్ష్యం చేరకపోవడంతో రెండోసారి ప్రయత్నించారు. ఎటువంటి ప్రత్యేక కోచింగ్‌లు తీసుకోకుండా రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం చొప్పదండి పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మండలంలో ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. ఎస్సీ,ఎస్టీ కేసులపై అవేర్‌నెస్ పెంచుతాం. భూమి తగాదా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తాం. మూడు నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తానని మహేశ్ బీ. గీతే. వివరించారు.



మాట్లాడుతున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్ గీతే

క్లుప్తంగా

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి


వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కరీంనగర్: నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం డీఈవో సూపరింటెండెంట్ నర్సింహస్వామికి వినతిపత్రం ఇచ్చారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రామారపు వెంకటేశ్, మచ్చ రమేశ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అమ్ముతూ, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్, వినయ్, సాయి పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలకు ఒగ్గు కళాకారులు


బయల్దేరుతున్న ఒగ్గుకళాకారులు

కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి 200 మంది కళాకారులు బస్సుల్లో తరలివెళ్లారు. కరీంనగర్ మండలం నగునూరులో సాయిల్ల సింగారయ్య,శివయ్య, మల్లేశం, ఎంపీటీసీ వినయ్‌సాగర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. జిల్లా కళాకారులు ప్రదర్శించిన ఒగ్గు కళారూపాలకు స్పందన వచ్చిందని వినయ్ తెలిపారు.

ఉచిత శిక్షణ

విద్యానగర్: యూపీపీఎస్సీ, సీఎస్ఏటీ–2024 పరీక్షకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్ తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33.33శాతం సీట్లు, వికలాంగులకు 5శాతం సీట్ల కేటాయించినట్లు తెలిపారు. పరీక్షకు ఈనెల 26 నుంచి జూలై 13లోగా సంబంధిత వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, స్క్రీనింగ్ పరీక్ష జూలై 23న జరుగుతుందని వివరించారు. వివరాలకు 98491 52516కు సంప్రదించాలని అన్నారు.

కార్యదర్శిపై దాడి.. కేసు నమోదు

మానకొండూర్: మండలంలోని ఊటూరు గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి కె.దేవేందర్‌పై అదే గ్రామానికి చెందిన కొయ్యెడ శ్రీనాథ్ దాడి చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రాజ్‌కుమార్ వివరాల మేరకు.. ఊటూరు గ్రామ కార్యదర్శిగా దేవేందర్ కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం గ్రామంలోని నర్సరీ వద్ద కార్యదర్శి దేవేందర్ ఉండగా, ఇదే గ్రామానికి చెందిన కొయ్యెడ శ్రీనాథ్ వచ్చి తన నాన్నమ్మకు ఎస్‌ఓసీ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చావని కార్యదర్శిపై దాడి చేశాడు. శ్రీనాథ్ తన విధులకు ఆటంకం కలిగించాడని, దాడిచేశాడని దేవేందర్ ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

25న బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక విద్యుత్‌శాఖ బాస్కెట్‌బాల్ కోర్టులో జిల్లాస్థాయి జూనియర్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి బి అనంతరెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో రాణించినవారిని 28నుంచి జూలై 1వ రకు జరిగే 7వ రాష్ట్రస్థాయి జూనియర్స్ పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. 2005 జనవరి తరువాత జన్మించినవారు అర్హులని, ఆసక్తి గలవారు మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్టు చేయాలన్నారు.

‘పొన్నం’ కార్పొరేటర్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

- నగర మేయర్ సునీల్‌రావు సవాల్


ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మేయర్, మహిళా కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ లీడర్లు

కరీంనగర్ కార్పొరేషన్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కార్పొరేటర్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మేయర్ యాదగిరి సునీల్‌రావు స్పష్టంచేశారు. ప్రభాకర్ నివాసముండే 36వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని, ఆమెపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికబోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌పై ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాడీ లాంగ్వేజ్‌పై మాట్లాడుతున్నారని, భాష మార్చుకోవాలని హెచ్చరించారు. ఓటమెరుగని గంగుల కమలాకర్, మూడుసార్లు ఎంపీగా గెలిచిన వినోద్‌పై మాట్లాడే నైతిక అర్హత పొన్నంకు లేదని మండిపడ్డారు. పారపాటునో, గ్రహపాటునో పొన్నం ఒకసారి ఎంపీగా గెలిచాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 150 మందికి పీసీసీలో పదవులుంటే, ప్రభాకర్‌కు అందులో అవకాశం లేదన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేసింది ప్రభాకరేనని, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారన్నారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు గందె మాధవి, గంట కల్యాణి, ఎడ్ల సరిత, బండారి వేణు, వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రభాకర్..పనికిరాని వ్యక్తి

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమాజానికి పనికిరాని వ్యక్తని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ ఎదుట మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల అశోక్‌ల ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. తుప్పుపట్టిన రేకు డబ్బాలకు పొన్నం ప్రభాకర్ చిత్రపటాన్ని అతికించి, పనికిరాని పాత వస్తువు లాంటివాడని, ఆయన సమాజానికి తుప్పు లాంటి వాడంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తీగల వంతెన, ఐటీ టవర్, మెడికల్ కళాశాల, మానేరు రివర్ ఫ్రంట్, ఐలాండ్స్, స్మార్ట్ సిటీ రోడ్లు, హైమాస్ట్ వెలుగులు, జిలుగులు చూసి పొన్నం ప్రభాకర్ అసూయతో రగిలిపోతున్నాడన్నారు. కార్పొరేటర్లు గందె మాధవి, ఎడ్ల సరిత, అర్షకిరణ్మయి,నక్కపద్మ, కోల మాలతి, వాల రమణారావు, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, తోట రాములు, తదితరులున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌టౌన్: టీ–డయాగ్నోస్టిక్స్ కరీంనగర్‌లో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పద్ధతిన నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కృష్ణప్రసాద్ తెలిపారు. రేడియోలజిస్ట్(1), మైక్రోబయాలజిస్ట్(1) పోస్టులు ఉన్నాయని రేడియాలోజీ/ మైక్రో బయాలజీలో ఎండీ డిగ్రీ ఉండాలని, ఫార్మసిస్ట్(1) అర్హత బి-ఫార్మసీ లేదా డీ-ఫార్మసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్(1) కంప్యూటర్ ప్రొఫెసెన్సితో పాటు డిగ్రీ, సానిటేషన్ హెల్పర్/ సపోర్టింగ్ స్టాఫ్(1) అర్హత ఏడోతరగతి ఉండాలని, తగుధ్రువపత్రాలతో దరఖాస్తులను జిల్లా ఆస్పత్రిలో 27వ తేదీలోపు సమర్పించాలని సూచించారు.

ఇద్దరికి డీఎస్పీలుగా పదోన్నతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సీపీటీసీలో సీఐగా విధులు నిర్వహిస్తున్న మాధవి, కరీంనగర్ ఇంటెలిజెన్స్ సీఐగా పనిచేస్తున్న సదానందంకు డీఎస్పీగా పదోన్నతి లభించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 141మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరుల కుటుంబాలకు అండగా..


మేయర్‌ను ఆశీర్వదిస్తున్న మంత్రి గంగుల

కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణకోసం ఆత్మహుతి చేసుకున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మేయర్ సునీల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. సునీల్‌రావును మేయర్ సీటులో ఆసీనులు చేసి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమరులకు శ్రద్ధాజలి ఘటిస్తూ ఏజెండా తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సహకారంతో పోలీసు కిష్టయ్య కూతురు డాక్టర్ అయ్యిందని తెలిపారు. రాష్ట్రం వచ్చాకే నగరం అభివృద్ధి చెందుతున్నారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేషన్‌లో మంత్రి సందడి..

తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్ సందడి చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందితో సరదాగా గడిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్లలో కూర్చొని కార్పొరేటర్లు, అధికారులతో చిట్‌చాట్ చేశారు. తక్కువ టైంలో కార్యాలయాన్ని ఆధునీకరించడంలో సహకరించిన ఎస్‌ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈలు కిష్టయ్య, మహేందర్, డీఈ మసూద్ అలీ, ఏఈలు నిఖిత, చైతన్య, కాంట్రాక్టర్లు హరికృష్ణ, సలాఉద్దీన్‌ను సన్మానించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్నసమయం నుంచి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రఖీబ్‌ను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు.

ఆగస్టు 15లోగా వాటర్ ఫౌంటెన్ పూర్తి చేయాలి

కరీంనగర్: మానేర్ రివర్ ఫ్రంట్‌లో భాగంగా చేపడుతున్న వాటర్ ఫౌంటేన్ పనులను ఆగస్టు 15లోగా పూర్తిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో ఇరిగేషన్, టూరిజం, వాటర్ ఫౌంటేన్ నిర్మాణ ఏజెన్సీతో మంత్రి రివ్యూ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, టూరిజం కార్పొరేషన్ ఏఈ జీవన్‌రెడ్డి, ముఖ్యప్రణాళిక అధికారి కొమురయ్య, ఏజెన్సీ ఇంజినీర్ అఖిలేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంలు రెడీ చేయండి

కరీంనగర్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఈవీఎం గోడౌన్‌లో జరుగుతున్న ఫస్ట్ లెవల్ చెకింగ్‌ను వివిధ పార్టీల నేతలతో కలిసి తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కలెక్టరేట్ ఏవో జగత్‌సింగ్, ఎన్‌టీ ఎలక్షన్స్ తహసీన్, వివిధ రాజకీయ పార్టీల లీడర్లు సత్తినేని శ్రీనివాస్, మోహన్, నాంపల్లి శ్రీనివాస్, అనిల్‌కుమార్, అమీన్, కల్యాడపు ఆగయ్య పాల్గొన్నారు.

ఇన్నోవేషన్ చాలెంజ్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ



విద్యార్థులను అభినందిస్తున్న నిర్వాహకులు

కరీంనగర్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యూనిసెఫ్ నిర్వహించిన ఈ పోటీకి 17,884 విద్యార్థి బృందాలు 13,670 ఆలోచనలు పంపాయి. ఈనెల 20,21వ తేదీన హైదరాబాద్‌లోని బూట్‌క్యాంప్ ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో జరిగిన గ్రాండ్ ఫినాలేకు 70 బృందాలను ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లానుంచి నాలుగుబృందాలు గ్రాండ్‌ఫినాలేలో పాల్గొన్నాయి. జిల్లా విద్యార్థులు జి.సాయివర్ధన్, ఎండీ.ఆదిల్, ఎండీ.ఫయాజ్‌పాషా, ఎండీ.ఉజర్ తయారుచేసిన మల్టీపర్పస్ క్లీనింగ్ మిషన్ రాష్ట్రస్థాయిలో ఆరోస్థానాన్ని స్థానాన్ని కై వసం చేసుకుంది. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఐటీఅండ్ఇండస్ట్రీస్ మీదుగా విద్యార్థులు, గైడ్ టీచర్ తిరుపతి ట్యాబ్‌లు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. విద్యార్థులను డీఈవో సీహెచ్‌వీఎస్.జనార్దన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్‌రెడ్డి, డీసీఈబీ సెక్రెటరీ సతీశ్‌కుమార్, చిల్డ్రన్‌సైన్స్ కాంగ్రెస్ అకాడమిక్ కో–ఆర్డినేటర్ అనంతచార్య అభినందించారు.

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

- బాత్రూం నిర్మాణ పనులు చేస్తుండగా తగిలిన 11కేవీ తీగ
- అక్కడికక్కడే మృతిచెందిన యువకుడు
- బాధిత కుటుంబానికి బండి సంజయ్‌కుమార్ పరామర్శ


పరామర్శిస్తున్న ఎంపీ సంజయ్ కుమార్

రామడుగు: ఒక్కగానొక్క కొడుకు. చేతికి అందవచ్చాడు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకున్నారు. ఇంతలో విద్యుత్ ప్రమాదం ఆ యువకుడిని కానరాని లోకానికి చేర్చింది. స్థానికుల వివరాల మేరకు.. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన వంచ వీరారెడ్డి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు, కొడుకు శ్రీకాంత్‌రెడ్డి(24) ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డి డిగ్రీ పూర్తిచేశాడు. ప్రస్తుతం బీజేపీలో సోషల్‌మీడియా వింగ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇంటివద్ద ఇటీవల బాత్రూం నిర్మాణం చేపట్టారు. అది 11కేవీ విద్యుత్ లైన్‌కింద ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డి దానిపైకి ఎక్కి, కూర్చుని పనులు చేస్తున్నాడు. పనులు ముగించుకుని ఒక్కసారిగా పైకి లేవగా పైనఉన్న 11కేవీ విద్యుత్ తీగ మెడకు తగిలింది. విద్యుత్‌షాక్‌తో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న రామడుగు పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్ వెదిర గ్రామానికి వచ్చాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, తదితరులు ఉన్నారు.


శ్రీకాంత్‌రెడ్డి(ఫైల్)

ఆచంపల్లిలో ఒకరు..


గణేశ్ మృతదేహం

గంగాధర: మండలంలోని ఆచంపల్లి గ్రామానికి చెందిన బోగోజు గణేశ్(30)విద్యుత్‌షాక్‌తో మరణించాడు. ఎస్సై అభిలాష్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గణేశ్ తన తండ్రి రవీందర్‌తో కలిసి పెద్ద ఆచంపల్లి గ్రామంలో రేకులషెడ్డు నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. గురువారం సైతం ఇద్దరూ పనికి వెళ్లారు. షెడ్డుపై రేకులు వేస్తున్న క్రమంలో డ్రిల్లింగ్ మిషన్ వైరు లూజ్ కనెక్షన్‌తో గణేశ్‌కు విద్యుత్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. రవీందర్, స్థానికులు కలిసి గణేశ్‌ను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

అల్ఫోర్స్ నీట్ ర్యాంకర్లకు సన్మానం


నీట్ ర్యాంకర్లను సన్మానించిన అధికారులు

కొత్తపల్లి: నీట్–2023లో ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో కళాశాలలో ఘన సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ ఆత్మారామ్ హాజరయ్యారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో అత్యుత్తమ డాక్టర్లుగా సమాజానికి సేవలు అందించాలని అన్నారు. చీఫ్ మేనేజర్ వి.మారుతి, తదితరులు పాల్గొన్నారు.

అల్ఫోర్స్‌లో బోనాల ఉత్సవాలు

కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో బోనాలకు ప్రత్యేకత ఉందని, ఉత్సవాలను వర్షాలుసకాలంలో కురువాలని నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

‘వాగేశ్వరి’లో నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియం


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు

తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఎసెంత్రా–2కే23 పేరుతో నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియం గురువారం ప్రారంభమైంది. రెండు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు ముఖ్య అతిథిగా బీఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టి.వెంకటేశ్ హాజరై మాట్లాడారు. వీఎల్ఎస్ఐ చిప్స్, టెలికమ్యూనికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలలో పరిజ్ఞానాన్ని, విశేష అవకాశాలను వివరించారు. కళాశాల జనరల్ సెక్రటరీ బి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రాజెక్టులు, పోస్టర్ ప్రజెంటేషన్లలో ప్రతిభ కనబరిచారని కళాశాల జాయింట్ సెక్రెటరీ డి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మొదటి రోజు టెక్నికల్ ఈవెంట్స్ లో భాగంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పీపీటీ ప్రజంటేషన్, టెక్నికల్ క్విజ్ నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి సుమారుగా 400మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డా.సీహెచ్ శ్రీనివాస్, డైరెక్టర్ వినోద్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ నిరసనలో ఉద్రిక్తత

- పోలీసులు.. కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట
- డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అరెస్టు


కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, నాయకులు

శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నంలో గురువారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దశాబ్ది దగా నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. అంబేద్కర్‌చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో హుజూరాబాద్ రూరల్ సీఐ సంతోశ్, ఎస్సైలు చంద్రశేఖర్, ఆరోగ్యం ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణను అరెస్టు చేసి పోలీసువాహనం ఎక్కించారు. వాహనం ముందుకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అతికష్టం మీద కవ్వంపల్లిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా పోలీస్‌స్టేషన్ సమీపానికి వెళ్లగా.. పోలీసులు స్టేషన్ గేటువేసి, పోలీసువాహనం అడ్డం పెట్టారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్ సీఐ, ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు 24మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, సొంతపూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, శంకరపట్నం, మానకొండూర్, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాల అధ్యక్షుడు బస్వయ్య, రవీంద్రాచారి, రమణారెడ్డి, రత్నాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


కవ్వంపల్లిని అరెస్టు చేస్తున్న పోలీసులు

ఓటమి భయంతోనే ఉత్సవాలు

హుజూరాబాద్: ఓటమిభయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా గురువారం హుజూరాబాద్ అంబేద్కర్‌చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్‌రెడ్డి, నాయకులు కొల్లూరు కిరణ్, సొల్లుబాబు, చరణ్ పటేల్, శ్యాంసుందర్‌రెడ్డి, రామారావు, రాజేశ్వరావు, వెంకన్న, ఐలయ్య, సుశీల పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెంకట్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు. ఇదే సమయంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపం ఆవిష్కరణ జరుగుతోంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి వ్యతిరేకం గానినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బావిలో దూకి ఒకరి ఆత్మహత్య

ఇల్లందకుంట: వ్యవసాయ బావిలోదూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండలం మల్లివానిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మల్లివానిపల్లి గ్రామానికి చెందిన కల్లెం వీరారెడ్డి(85) వ్యవసాయం చేస్తుంటాడు. కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోతున్నాడు. రెండురోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తన చిన్నకుమారుడికి చెందిన వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు ఉండడంతో అందులోకి చూడగా.. శవమై కనిపించాడు. ఎస్సై తోట తిరుపతి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఒకరి రిమాండ్

తిమ్మాపూర్: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎల్ఎండీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళ ఈనెల 18న ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన కీసర సురేశ్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు విషయాన్ని ఇంట్లో చెప్పింది. వారు ఎల్ఎండీ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సురేశ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

విద్యానగర్(కరీంనగర్): యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం రెవెన్యూ గార్డెన్స్‌లో ఏజేఆర్ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్యాంప్రసాద్‌లాల్ మాట్లాడుతూ.. యువత తమ నైపుణ్యాన్ని పెంచుకుని, ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఏజేఆర్ నేతాజీ ఫౌండేషన్ చైర్మన్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్ రంగాలకు చెందిన 31 కంపెనీలతో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని తెలిపారు.

పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కరీంనగర్‌టౌన్: తెలంగాణ పోరాటయోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రసత్య ప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి తెలంగాణ చౌక్‌లో క్షీరాభిషేకం చేశారు. సత్యప్రసన్నరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సొంత పార్టీ నేతలను ఎదిరించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌కు కేంద్రీయవిద్యాలయం, పాస్‌పోర్టు ఆఫీస్, తిరుపతికి రైలు, ఎఫ్ఎంరేడియో లాంటివి ఎన్నో తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పడాలరాహుల్, ఎండీ.తాజ్, పులి ఆంజనేయులుగౌడ్, మేనేని రోహిత్‌రావు, కొరివి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

మరణించినా.. ఆయన చూపు సజీవం


రవీంద్రాచారి(ఫైల్)

కరీంనగర్‌టౌన్: మరణించినా ఆయన కళ్లు బతికే ఉన్నాయి. నేత్రదానంతో మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించాయి. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన బెజ్జంకి రవీంద్రచారి(33) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అంతదుఃఖంలోనూ సమాజహితం కోసం రవీంద్రచారి నేత్రాలు దానంచేయడానికి ముందుకు రావాలని కుటుంబసభ్యులకు, మృతుడి మిత్రులు అవగాహన కల్పించారు. ఆయన భార్య లావణ్య, తల్లిదండ్రులు రామస్వామి, సరోజన ఒప్పుకున్నారు. టెక్నీషియన్ సతీష్ ద్వారా సేకరించిన నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. రవీంద్రచారికి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సదాశయఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.

క్లుప్తంగా

ఏఐఎఫ్‌బీ ఆవిర్భావ వేడుకలు



జెండా ఆవిష్కరిస్తున్న జోజిరెడ్డి

కరీంనగర్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం సంఘ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పెద్దెల్లి శేఖర్, ముత్యాల విజయ్‌కుమార్, రాజశేఖర్‌గౌడ్, శంకర్, సత్యరావు, మల్లారెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ



కరపత్రాలు పంపిణీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలు

కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పాశం తిరుపతి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఆసిరి తిరుపతి, నాయకులు గాలిపల్లి నారాయణ, కాల్వ రాంచంద్రం, పుట్టపాక శ్రీధర్, వెంకటేశ్, పెద్ది లక్ష్మణ్, సాయిచంద్, కార్తికేయ, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

డొమెస్టిక్ ఆర్వో ప్యూరిఫైయర్ అందజేత



విద్యానగర్(కరీంనగర్): వరల్డ్ హైడ్రోగ్రఫీ డే పురస్కరించుకుని గురువారం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137, వాసుదేవ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఓ కుటుంబానికి డొమెస్టిక్ ఆర్వో ప్యూరిఫైయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, అలయన్స్ క్లబ్ బాధ్యులు ఇంజినీర్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, గాలిపెల్లి నాగేశ్వర్, చీకోటి శ్రీనివాస్, చెరిమల వెంకటేశ్వర్లు, పండుగ నాగరాజు, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.

టీ9 టికెట్‌తో రూ.20-40 ఆదా

విద్యానగర్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లెవెలుగు బస్సుల్లో ప్రవేశపెట్టిన టీ9 టికెట్‌తో రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని రీజినల్ మేనేజర్ ఎస్.సుచరిత తెలిపారు. మహిళలు, వృద్ధులకు ఈ అవకాశం వర్తిస్తుందని, రూ.100 చెల్లించి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య టీ9 టికెట్ కొనుగోలు చేసి సాయంత్రం 6 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని అన్నారు.

సర్వేతో సరిపెట్టారు!

- క్రమబద్ధీకరణకు నోచుకోని గ్రామకంఠం భూములు
- ఏడాది క్రితం సర్వే చేసిన అధికారులు
- రికార్డులు లేక పట్టాల జారీలో జాప్యం
- క్రయవిక్రయాలు లేక యజమానుల ఆందోళన



గ్రామకంఠం భూమిలో నిర్మించిన నగునూరు గ్రామపంచాయతీ భవనం

కరీంనగర్‌రూరల్: గ్రామకంఠం భూములను క్రమబద్ధీకరించడంలో జాప్యమేర్పడుతోంది. ఈ భూములకు యాజమాన్య హక్కులను కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాది క్రితం సర్వే చేపట్టింది. కరీంనగర్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామకంఠం భూములపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామకంఠం పరిధిలో మొత్తం 211.35 ఎకరాలుండగా 52.18 ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీహాల్స్, రోడ్లు, వాటర్‌ట్యాంకులు, ఇతర ప్రభుత్వ కట్టడాలు నిర్మించారు. ఇంకా మిగితా 159.17 ఎకరాలు యజమానుల ఆధీనంలో ఉన్నాయి. నల్లగుంటపల్లి, మందులపల్లి గ్రామాల్లో గ్రామకంఠం భూములు లేవు. ఎక్కువగా నగునూరులో 23.25 ఎకరాలు, చెర్లభూత్కూర్‌లో 22.35, మొగ్దుంపూర్‌లో 17.35, దుర్శేడ్‌లో 16.18, చామనపల్లిలో 11, జూబ్లీనగర్‌లో 10 ఎకరాల చొప్పున ఉన్నాయి. మిగితా గ్రామాల్లో తక్కువ విస్తీర్ణంలో భూములున్నాయి. ఆర్నెళ్ల క్రితం గ్రామకంఠం భూములను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఈ భూములను క్రమబద్ధీకరించి పట్టాలు పంపిణీ చేయకపోవడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రికార్డులు లేక ఇబ్బంది

పంచాయతీల పరిధిలోని గ్రామకంఠం భూములకు చాలా చోట్ల రికార్డులు లేకపోవడంతో యజమానులకు తలనొప్పిగా మారింది. కొందరి ఇళ్లు మాత్రమే రికార్డుల్లో ఉంటే సమీపంలోని ఖాళీస్థలం, ఇంటి పెరడు, కొట్టం వంటి వాటి వివరాలు ఉండటం లేదు. కొన్ని దశాబ్దాల నుంచి యజమానులు, వారసులు కబ్జాలో ఉంటున్నారు. అయితే ఈ భూముల క్రయవిక్రయాలకు అవకాశం లేకపోవడం యజమానులకు ఇబ్బందిగా మారింది. ఎవరైనా స్థలం కొనుగోలు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పాటు బ్యాంకురుణాలు మంజూరు కావు.

క్రమబద్ధీకరణలో జాప్యంతో ఆందోళన

గ్రామకంఠాల్లోని పెరడు, ఖాళీస్థలాలను క్రమబద్ధీకరించి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం సర్వే నిర్వహించింది. పంచాయతీల రివిజన్ రికార్డుల నక్లను తీసుకుంది. రికార్డుల్లో లేని భూములకు యాజమాన్య హక్కులు వస్తాయని సంతోషపడిన గ్రామస్తులకు నిరాశే మిగిలింది. దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే భూముల వివరాలు రికార్డుల్లోకి చేరితే క్రయవిక్రయాలకు అవకాశముంటుంది. అంతే కాకుండా ఇళ్లు నిర్మించుకుంటే బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుంది.

ప్రభుత్వానికి నివేదిక

గ్రామకంఠం పరిధిలోని ఖాళీ స్థలాలను సర్వే చేశాం. పంచాయతీలవారీగా భూముల వివరాల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. అన్ని పంచాయతీల రివిజన్ రికార్డుల నక్లను ఉన్నతాధికారులకు అందించాం. ఇప్పటివరకు గ్రామకంఠం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – సీహెచ్. జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో, కరీంనగర్‌రూరల్

ఆధ్యాత్మికం

వైభవంగా వరుణ అభిషేకం.. హోమం



లోక కల్యాణార్థం వర్షాలు కురవాలని కోరుతూ నగరంలోని బైపాస్ రోడ్డులో గల పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో గురువారం జ్యోతిష్యవాస్తు ఆగమ శాస్త్ర పండితుడు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో వరుణ అభిషేకం, హోమం నిర్వహించారు. ఆరుద్రకార్తె, ఆశ్లేషా నక్షత్రం, ఆంజనేయస్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, గ్రహ, ప్రకృతి, వరుణ ఆరాధనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. - కరీంనగర్‌కల్చరల్

వంకాయ మాలలతో అలంకరణ



కరీంనగర్ మండలం నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని వంకాయల మాలలతో అలంకరించారు. ఆలయ అర్చకులు విశేష హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. - విద్యానగర్(కరీంనగర్)

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

- తెలంగాణచౌక్‌లో అడ్డుకున్న పోలీసులు
- ఆగ్రహంతో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను చించిన కాంగ్రెస్ కార్యకర్తలు



దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

కరీంనగర్‌టౌన్: దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 10 హామీలను విస్మరించినందుకు నిరసనగా టీపీసీసీ పిలుపుమేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణచౌక్‌లో కేసీఆర్ విస్మరించిన 10 హామీలను సూచిస్తూ ఏర్పాటు చేసిన పది తలల రావణ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తెలంగాణచౌక్‌కు చేరుకున్న పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు మేనేని రోహిత్‌రావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రధానంగా రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల ఉద్యోగాలు, గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోడు భూముల పట్టాల పంపిణీ లాంటి అనేక హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్, పడాల రాహుల్‌గౌడ్, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్‌కుమార్, సమద్ నవాబు, రహమతు హుస్సేన్, ఎస్‌ఏ.మోసిన్, అబ్దుల్ రహమాన్, బోనాల శ్రీనివాస్, కుర్ర పోచయ్య, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, సలీముద్దీన్, గడ్డం విలాస్ రెడ్డి, మేకల నర్సయ్య, ఎండీ చాంద్, దండి రవీందర్, మామిడి సత్యనారాయణరెడ్డి, విక్టర్, దన్ను సింగ్ తదితరులు పాల్గొన్నారు.



నివాళి అర్పిస్తున్న ఫార్మసీ కళాశాల సిబ్బంది



కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో..

తెలంగాణ అమరవీరులకు నివాళి

కరీంనగర్ సిటీ: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అమరవీరుల స్తూపం నమూనా వద్ద పూలు సమర్పించారు. ఆచార్య జయశంకర్, కాళోజీ నారాయణరావు, అమరవీరుల సేవలు, కృషిని నెమరువేసుకున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, ప్రిన్సిపాల్ కె.శ్రీశైలం, విభాగాధిపతి కె.సునీత, అధ్యాపకులు బి.భాగ్యలక్ష్మి, జీఎల్.అర్చన, అనిల్‌కుమార్, ఏ.శ్రీనివాస్‌నాయక్, క్రాంతి రాజు, జి.నిఖిత, ఆర్.రజిత, దుర్గాశివాని, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తపల్లి: కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం, కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయాల్లో అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో స్పందన, మండల ఎంపీటీసీలు దావ కమలా మనోహర్, కొమ్ము హేమలత, పండుగ గంగమ్మ, శారద, మంద రమేశ్‌గౌడ్, సర్పంచులు సంపత్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో..

నగరంలో బీజేపీ ఇంటింటా ప్రచారం



భాగ్యనగర్‌లో బీజేపీ నాయకుల ఇంటింటి ప్రచారం

కరీంనగర్‌టౌన్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు చేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని గురువారం నగరంలో బీజేపీ నాయకులు ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు అందజేసి మోదీ పథకాలను ప్రచారం చేశారు. 56వ డివిజన్, భాగ్యనగర్‌లో పశ్చిమ జోన్ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అంటిస్తూ, మోదీ పరిపాలనకు మద్దతుగా మిస్డ్‌కాల్స్ చేపిస్తూ ప్రచారం నిర్వహించారు. నాయకులు ఎడమ సత్యనారాయణరెడ్డి, కొండం వెంకటరెడ్డి, గోలి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

రేకుర్తిలో..

రేకుర్తిలో శక్తి కేంద్రం ఇన్‌చార్జి జాడి బాలారెడ్డి, అధ్యక్షుడు ఎం.లక్ష్మీరాజం ఆధ్వర్యంలో తొమ్మిదేళ్ల మోదీ పరిపాలన, పథకాల గురించి వివరిస్తూ డోర్ స్టిక్కర్స్ అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. నాయకులు మోహన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


టీసీఎస్ సంస్థకు ఎంపికైన 'అల్ఫోర్స్' విద్యార్థినులు



విద్యార్థులను అభినందిస్తున్న రవీందర్‌రెడ్డి

కొత్తపల్లి: టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీసీఎస్ కంపెనీ జాబ్‌మేళాలో అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం విద్యార్థినులు రహత్ ఉన్నీసా బేగం, ఎ.కుసుమ, ఎం.అనుషా ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ టాస్క్ నిర్వహిస్తున్న శిక్షణ, కళాశాలలో ప్రథమ సంవత్సరం నుంచే నిర్వహిస్తున్న ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రతిభావంతులుగా రాణిస్తూ వివిధ దేశీయ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్, టీపీవో విజయలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, గంగాప్రసాద్, అధ్యాపక బృందం అభినందించారు.

ఆర్టీసీ జోనల్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాబురావు



బాబురావును సత్కరిస్తున్న నాయకులు

విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ ఆర్టీసీ జోనల్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాబురావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రీజినల్ కమిటీ నాయకులు దొంత రాజయ్య, లచ్చిరాం నాయక్, శంకరయ్య, నల్లాల రామనర్సయ్య, జి.లక్ష్మయ్య, శంకరయ్య, రాములు ఆయనను కలిసి అభినందించి శాలువాతో సత్కరించారు.

25న రజక హక్కుల పోరాట సభ

కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్‌లో ఈనెల 25న రజక హక్కుల ఆత్మగౌరవ పోరాట సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్‌కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్ మండలం నగునూరులో సభ కరపత్రాలు ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యల సాధనకు ప్రత్యక్ష పోరాటంలో భాగంగా ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లోని రజక సహకార సంఘాలకు కార్పొరేషన్ ద్వారా నిధులను విడుదల చేయాలని కోరారు. పోరాట సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొత్తకొండ శ్రీనివాస్, పెద్ద సురేందర్, అనిల్, మల్లేశ్, చిన్న సురేందర్, కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

'కేబుల్ బ్రిడ్జి అంచనాలు పెంచి ప్రజాధనం వృథా చేశారు'



మాట్లాడుతున్న గుగ్గిళ్లపు రమేశ్

కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని అంచనాలు పెంచి ప్రజాధనం వృథా చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ ఆరోపించారు. గురువారం ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మాణం మొదలు పెట్టిన కేబుల్ బ్రిడ్జి పూర్తయ్యే సరికి రూ.224 కోట్ల అంచనాలకు చేరిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం అంచనాలు పెంచారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి చుట్టూ వందల ఎకరాల భూములు ఎవరివి ఉన్నాయో సీబీఐ ద్వారా విచారణ జరపాలన్నారు. అంతర్గత రోడ్లు ఐదేళ్లయినా పూర్తికాలేదని, వాటి దుస్థితిపై కార్యాచరణ రూపొందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ పుల్లెల పవన్‌కుమార్, బంగారి రాజేంద్రప్రసాద్, కచ్చు రవీందర్, కొలగాని శ్రీనివాస్, జితెందర్, కాసర్ల ఆనంద్, పాదం శివరాజ్, ఆవుదుర్తి శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఫిజికల్ పరీక్షలు

కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023లో భాగంగా వివిధ క్రీడాంశాల్లో ఈ నెల 16 నుంచి నిర్వహించిన ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయని కన్వీనర్ డాక్టర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి జరిగిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో బుధవారం 250 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీశైలం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిషోర్, ప్రసాద్, విశ్వవిద్యాలయం ఇంజనీర్ ప్రకాశ్ అభ్యర్థులను పరిచయం చేసుకుని పలు సూచనలు చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 విజయవంతం చేయడంలో కృషి చేసిన శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయమ అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డా.ప్రభాకర్‌రావు, రమేశ్, స్పోర్ట్స్‌బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్, రిటైర్డ్ పీడీ సత్యనారాయణ, పీడీ విజయకుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్, కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీ పీడీ శ్రీధర్‌రావు, పీడీ హరిరాం, అథ్లెటిక్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం



మాట్లాడుతున్న ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి

కరీంనగర్‌రూరల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఎంపీడీవో సీహెచ్. జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 2నుంచి 22 వరకు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతగానో సహకరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, తహసీల్దార్ కన్నం నారాయణ, పీఆర్ ఏఈ రమణారెడ్డి, సూపరింటెండెంట్ సంపత్‌కుమార్, ఏపీవో శోభారాణి, ఎంపీటీసీ సభ్యులు వినయ్‌సాగర్, అంకమల్ల శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలి



శ్రీరంగప్రసాద్‌కు సన్మానం చేస్తున్న కళాశాల సిబ్బంది

కరీంనగర్‌రూరల్: విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ఎస్వీ శ్రీరంగప్రసాద్ అన్నారు. గురువారం నగునూరులోని సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమర వీరుల చిత్రపటాలను ప్రదర్శించి నివాళులర్పించారు. పదిరోజుల నుంచి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం శ్రీరంగప్రసాద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ సమత, ఏసీవో సుష్మ, స్టాఫ్ సెక్రటరీ రోజారమణి, ఎన్‌ఎస్‌ఎస్ పీవో లావణ్య, కల్చరల్ కమిటీ సెక్రటరీ కవిత, లైబ్రేరియన్ మోహన్‌రావు, పీఆర్‌వో గీతారాణి తదితరులు పాల్గొన్నారు.

సమాచారం

నేడు నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్‌కార్పొరేషన్: పలు మరమ్మతుల కారణంగా కరీంనగర్‌లోని హైలెవెల్ పరిధిలో శుక్రవారం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ ఈఈ బి.మహేందర్ తెలిపారు. ఫిల్టర్‌బెడ్ నుంచి ఎంబీఆర్‌కు నీటిసరఫరా చేసే పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్ లీక్ అవుతుందన్నారు. వాల్వ్ మరమ్మతులు చేపడుతున్నందున హైలెవెల్ పరిధిలోని రాంనగర్, మల్కాపూర్, కోర్టు, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్, అంబేడ్కర్‌నగర్ రిజర్వాయర్ల పరిధిలోని డివిజన్‌లకు నీటిసరఫరాలో అంతరాయం జరుగుతుందని తెలిపారు. హైలెవెల్ జోన్ డివిజన్ల ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

చిన్న సాయిబాబా వార్షికోత్సవం

కరీంనగర్‌కల్చరల్: నగరంలోని శ్రీవిజయగణపతి సాయిబాబా ఆలయంలో శుక్రవారం చిన్న సాయిబాబా వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మారుతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గణపతి సాయి సమస్తదేవతల హోమాలు, మంగళస్నాన అభిషేకాలు, అర్చనలు, మధ్యాహ్నం అన్నదానం జరుగుతాయని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

క్లుప్తంగా...

సీఎం బోనాల శుభాకాంక్షలు



సాక్షి, హైదరాబాద్: గోల్కొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, తద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందన్నారు. తరతరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. బోనాల పండుగ ప్రారంభంనాడు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండటం శుభసూచకమని అన్నారు.

అదనంగా 880 పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు



దాసరి బాలయ్య

కంటోన్మెంట్: పాస్‌పోర్టుల దరఖాస్తుల డిమాండ్ దృష్ట్యా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు అదనంగా 880 అపాయింట్‌మెంట్‌లు ఇవ్వనున్నట్లు సికింద్రాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకితో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రోజుకు 220 చొప్పున అదనపు అపాయింట్‌మెంట్‌లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అదనపు అపాయింట్‌మెంట్‌లను పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.

పీఆర్‌సీ బకాయిల సాధనకు డాక్టర్ల కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనా వైద్యుల పీఆర్సీ బకాయిల ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని, దాని సాధనకు కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అన్వర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల, కార్యదర్శి జలగం తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సంఘం కోర్ కమిటీ సమావేశం జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూలై 9న సర్వసభ్య సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించనున్నట్లు వారు చెప్పారు.

ఎట్టకేలకు ఎంట్రీ

రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు




యాదాద్రి కొండకు దిగువన ఉన్న చెరువుగా మారిన సెంట్రల్ పార్కింగ్ స్థలంలో నీట మునిగిన కార్లు

సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాప్తి చెందిన రుతుపవనాలు... గురువారం కల్లా తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసరాల వరకు వ్యాప్తి చెందిన రుతుపవనాలు.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జూన్ మొదటివారం కల్లా రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు... ఈసారి రెండువారాలకు పైబడి ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులతో ప్రారంభమై క్రమంగా మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు నమోదవుతాయి. సీజనల్ వర్షాలు వ్యవసాయానికి అత్యంత కీలకం. కానీ ఈసారి తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రానున్న కాలంలో ఎలాంటి వాతావరణం నెలకొంటుందో వేచి చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు చూసి విత్తనాలు నాటకుండా కాస్త వేచిచూడడమే మంచిదని సూచిస్తున్నారు.

మొదలైన వానలు

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలపై గురువారం రుతుపవనాల ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతానికైతే రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న మూడురోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 12.93 సెంటీమీటర్లు. కాగా జూన్ 22 నాటికి 9.15 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాలి. కానీ రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాలు అరకొరగా మాత్రమే పడటంతో ఈనెల 22 నాటికి కేవలం 2.31 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతంలో 75 శాతం లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 0.5 సెంటీమీటర్ల (5 మిల్లీమీటర్లు) సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి కొండపై గురువారం భారీ వర్షం కురిసింది. కొండపై భక్తులు తలదాచుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొండ కింద గల సెంట్రల్ పార్కింగ్‌లో వాహనాలు నీట మునిగిపోయాయి.



ఉపరితల ఆవర్తనం..
పశ్చిమ దిశ నుంచి గాలులు

రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 – 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి రాష్ట్రానికి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది.

పిడుగుపాటుకు రైతు మృతి



ఇంద్రసేనారెడ్డి

శంషాబాద్ రూరల్: మండలంలోని ననాజీపూర్ గ్రామానికి చెందిన అయినాల ఇంద్రసేనారెడ్డి (46) గురువారం సాయంత్రం కౌలు భూమిలో బంతినారు వేస్తున్నాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వాన ప్రారంభం కాగా అతనిపై పిడుగు పడింది. దీంతో స్పృహ తప్పిన ఇంద్రసేనారెడ్డిని స్థానికులు శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న తేజావత్ సుశీల

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సుకు ఉత్తమ అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి
- 2022 సంవత్సరానికిగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో పురస్కారం

సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్స రాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు

భూమిలో కలిసిపోయే పాలిథిన్ కవర్లను తయారుచేసిన డాక్టర్ వీరబ్రహ్మం

సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితమైన క్యారీ బ్యాగ్‌లు రూపొందించిన డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)కు చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు–2023 పురస్కారం లభించింది. ఈ మేరకు గురువారం బెంగళూరులో నిర్వహించిన 'ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, క్లైమటిక్ చేంజ్–2023'సదస్సులో భాగంగా కర్ణాటకకు చెందిన మాజీ న్యాయమూర్తి రితూరాజ్ అవస్తీ ఈ అవార్డును వీరబ్రహ్మంకు ప్రదానం చేశారు. సాధారణంగా మనం వినియోగిస్తున్న పాలిథిన్ క్యారీబ్యాగ్‌లు భూమిలో, నీటిలో కరగవు. అవి విచ్ఛిన్నం కావడానికి 300 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. దీని వల్ల భూమి మీద ప్లాస్టిక్ వ్యర్థాలు గాలి, నీటి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించేందుకు పాలిథిన్ బ్యాగ్‌లకు ప్రత్యామ్నాయంగా 120 రోజుల్లో భూమిలో కలిసిపోయి ఎరువుగా మారే బయోడీగ్రేడబుల్ బ్యాగ్‌లను శాస్త్రవేత్త వీరబ్రహ్మం కనుగొన్నారు. మొక్కజొన్న గంజి, బయోపాలిమర్లను కలిపి దీన్ని ఆయన రూపొందించారు. ఈ బ్యాగ్‌లతో పర్యావరణానికి ముప్పు లేదు. ఈ టెక్నాలజీని డీఆర్‌డీఓ ఇప్పటికే 40 కంపెనీలకు ఉచితంగా అందించింది. వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కడంపై శాస్త్రవేత్తలు, పర్యావరణ శ్రేయోభిలాషులు అభినందించారు.

అనుమతి లేకుండా అడ్మిషన్లు

- నోటీసులతో సరిపెట్టిన ప్రభుత్వం
- గురునానక్ విద్యార్థుల్లో ఆందోళన



గురునానక్ కళాశాల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతులు లేని గురునానక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, విద్యా సంవత్సరం నష్టపోయామని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణమైన వర్సిటీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి స్పష్టత రాలేదు. అయితే, గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. గురునానక్ కాలేజీలో 3వేల మంది విద్యార్థులు చేరారు. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీనిపై ప్రభుత్వం సంబంధిత కాలేజీలకు నోటీసులివ్వగా, విద్యార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యతో తమకు జరిగిన నష్టం భర్తీ కాదని విద్యార్థులు అంటున్నారు. తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు కళాశాలలోకి చొరబడి రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఆయన తీర్పులు మార్గనిర్దేశకాలు

- జస్టిస్ రామసుబ్రమణియన్ తీర్పులపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్



జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులను సన్మానిస్తున్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తదితరులు

సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ తీర్పులు ఇతర న్యాయమూర్తులకు మార్గనిర్దేశం చేస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టును దశాబ్దాలుగా పీడిస్తున్న నిజాం కాలంనాటి భూతగాదాల పరిష్కారానికి జస్టిస్ రామసుబ్రమణియన్ తీసుకున్న నిర్దిష్ట చర్యల గురించి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తుచేయగా.. అటువంటి పెండింగ్ వివాదాలన్నింటినీ (ఇ –14 తదితర పిటిషన్లుగా పిలుస్తారు) పరిష్కరిస్తానని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వెల్లడించారు. హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో గురువారం హైకోర్టు ఆవరణలో జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీజే హాజరై మాట్లాడారు. చూసేందుకు చాలా సింపుల్‌గా కనిపించినా, అత్యంత తెలివైన వ్యక్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అని బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి కొనియాడారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ 2016లో మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై హైదరాబాద్ హైకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చానని.. నాటి నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు తనపై చూపుతున్న అభిమానం అపారమైనదన్నారు. దీనికిగాను వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ పి.నవీన్‌రావు, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, అదనపు అడ్వొకేట్ జనరల్ జె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

వరుణుడి కరుణ కోసం..



ఇచ్చోడ: ముఖరా(కే)లో కప్పతల్లి ఆటాడుతున్న గ్రామస్తులు

మృగశిరకార్తెలోనూ వర్షాలు కురువకపోవడంతో అన్నదాతలో ఆందోళన మొదలైంది. వరుణుడి కరుణ కోసం ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కే), భీంపూర్ మండలంలోని అర్లి(టి)తో పాటు జిల్లా కేంద్రంలో కప్పతల్లి ఆటలాడారు. ఇచ్చోడకు చెందిన పలువురు ఆదిలాబాద్ పట్టణంలో దుకాణాల్లో తిరుగుతూ సరుకులు, డబ్బులు సేకరించారు. శనివారం ఇచ్చోడ హనుమాన్ ఆలయంలో అన్నదానం చేపట్టనున్నట్లు తెలిపారు.

– ఆదిలాబాద్‌టౌన్/తాంసి/ఇచ్చోడ



ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో..

పలుకుబడి ఉంటేనే పనైతది..!

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో పలుకుబడి ఉన్నవారికి, దళారీలకే పనులు జరుగుతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఫిట్‌నెస్ కోసం గురువారం జిల్లా నలుమూలల నుంచి ఉదయం 10 గంటలకు రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన వాహనదారులు సాయంకాలం వరకు పడిగాపులు కాయాల్సివచ్చింది. పలుకుబడి ఉన్నవారికి, దళారి వ్యవస్థతో వచ్చిన వారికి మాత్రం పనులు ఇట్టే అయిపోయాయి. అవి రెండు లేనివారు రోజంతా నిరీక్షించాల్సి వచ్చింది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్



అధికారి కోసం ఎండలో ఎదురుచూస్తున్న వాహనదారులు




సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగిన వాహనదారులు



లోపల దర్జాగా పనులు చేసుకుంటున్న దళారులు

'భీమదేవరపల్లి బ్రాంచి' డైరెక్టర్ మనోడే

- రమేశ్ చెప్పాల స్వగ్రామం వీణవంక మండలం కనపర్తి
- నేడు ఏపీ, తెలంగాణలోని 140 థియేటర్లలో చిత్రం విడుదల
- ఇప్పటికే టీజర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్
- యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్‌చల్
- 2007లో మీ శ్రేయోభిలాషి సినిమాకు నంది అవార్డు



టీజర్ లాంచ్ చేస్తున్న కేటీఆర్



భీమదేవరపల్లి బ్రాంచి పోస్టర్



ముషాయిరా కథలు

వీణవంక(హుజూరాబాద్): ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద సినిమా తేడాలేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కథతో తీసిన సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ చిత్రం టీజర్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల లాంచ్ చేశారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 140 థియేటర్లలో విడుదల చేయనున్నారు. సినిమా దర్శకుడు రమేశ్ చెప్పాల వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందినవాడు. మాటలు, కథ, పుస్తక రచయితగా గుర్తింపు పొందారు. ఈ చిత్రానికి మాటల రచయితతో పాటు దర్శకత్వం వహించాడు. సినిమాలోని పాటలు రాష్ట్రంలో హల్‌చల్ చేస్తున్నాయి. చరన్‌అర్జున్ సంగీత సారథ్యంలోని 'ఎల్లమ్మ' పాట తెలంగాణ యాసలో శ్రోతలను ఆకట్టుకుంది. శుక్రవారం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో 'సాక్షి'తో మాట్లాడారు.

గవర్నమెంట్ స్కూల్ నుంచే



రమేశ్ చెప్పాల

మేము ముగ్గురు అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు నేను చిన్నోడిని, తల్లిదండ్రులు వైకుంఠం, కమల. ఐదో తరగతి వరకు మా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చదివాను. ఆరు నుంచి పదోతరగతి వీణవంక, హుజూరాబాద్ హైస్కూళ్లలో చదివి ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం చాలా ఇష్టం. ఇటీవల నేను రాసిన 'మా కనపర్తి ముషాయిరా' పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చదివి ప్రశంసాపత్రం అందించారు. ఇదీ జీవితంలో మరిచిపోలేను. 'బాంబే డాల్', శ్రీరాజరాజేశ్వరి యాత్ర స్పెషల్' వంటి పుస్తకాలు రాశాను. బాంబేడాల్ పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ అసోసియేట్ సురేన్ రైట్స్ తీసుకొని హిందీలో సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడంతో పుస్తకాలు రాయలేకపోతున్నాను.

మీ శ్రేయోభిలాషి చిత్రంకు నంది అవార్డు...

చదువులు పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్‌లో చేరాను. 2007లో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన మీ శ్రేయోభిలాషి సినిమాకు మాటల రచయితగా నంది అవార్డు రావడంతో ఇండస్ట్రీలో గుర్తుండిపోయాను. సినిమాకు మొత్తం తొమ్మిది అవార్డులు వచ్చాయి. 2008లో బెవర్స్ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ చిత్రం ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయింది. ఇంకా పలు సినిమాలకు మాటలు, కథ అందించాను. పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను.

భీమదేవరపల్లి బ్రాంచి డిఫరెంట్ స్టోరీ...

భీమదేవరపల్లి గ్రామంలోని బ్యాంకు బ్రాంచికి సంబంధించిన కథ. సినిమా పేరు ఆసక్తిగా ఉందని చాలా మంది అన్నారు. నాయకుల హామీతో ఓ గ్రామం మొత్తం అతలాకుతలం అవుతుంది. దాన్నే కథాంశంగా తీసుకొని సినిమా తీశాం. నిర్మాతలు కీర్తిలలితగౌడ్, రాజానరేందర్ బాగా సపోర్ట్ చేశారు. 'బలగం'ఫేం సుధాకర్‌రెడ్డి, అంజి హీరోయిన్ ప్రసన్న, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇందులో నటించారు. జేడీ లక్ష్మీనారాయణ కథ చెప్పగానే ఒప్పుకున్నారు. కొత్త నటులకు ఎక్కువ అవకాశం ఇచ్చాం. మంత్రి కేటీఆర్ టీజర్‌ను విడుదల చేసి మంచి ఫ్యూచర్ ఉందన్నారు. ఇటీవల ప్రివ్యూ షో చూసిన ప్రముఖులు అభినందించారు. చరన్‌అర్జున్ మంచి సంగీతం అందించాడు. మరో మూడు సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ముందుకువస్తున్నారు. ఎవరికి కమిట్‌మెంట్ కాలేదు. విద్యాబాలన్ లీడ్ రోల్‌గా సినిమా చేయాలని ఓ ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు. ఎంత బిజీగా ఉన్న మా సొంత ఊరును మాత్రం మరిచిపోను. వీణవంక మండలం నుంచి చాలా మంది మిత్రులు ఫోన్లు చేస్తుంటారు. రాబోయే రోజుల్లో మండలంలోని వారికి అవకాశాలు ఇచ్చేందుకు కృషి చేస్తా.

సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

- ఇన్నోవేషన్ చాలెంజ్ గ్రాండ్ ఫినాలెలో ఆకట్టుకున్న 'ఏ కాక్ హెల్మెట్' ప్రాజెక్ట్



హెల్మెట్ ప్రాజెక్ట్‌తో విద్యార్థులు, గైడ్

చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ చాలెంజ్ గ్రాండ్ ఫినాలెలో విద్యార్థులు కె. నరేశ్, కె. హోమ్‌రాజ్, జి. విలోహిత్, కె. ప్రజ్ఞాన్ విశ్వాస్ 'ఏ కాక్ హెల్మెట్' ప్రాజెక్ట్ ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించిన వాటిలో 70 ఎంపిక కాగా సైనిక్ విద్యార్థుల ప్రదర్శన ఒకటి. పాఠశాలకు చెందిన గౌతమీకృష్ణ సూచనలతో ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించిన వాహనదారుడి నుంచి లైవ్ లొకేషన్‌తో పాటు యాక్సిడెంట్ అలర్ట్‌ను హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రాష్ట్ర కోఆపరేటీవ్ అపెక్స్ బ్యాంకు, కోఆపరేటీవ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల గ్రాండ్ ఫినాలెలో ప్రాజెక్ట్ ప్రశంసలు పొందింది. ఈసందర్భంగా విద్యార్థులను, గైడ్ పాఠశాల డైరెక్టర్ పీఆర్ రవికుమార్, ప్రిన్సిపాల్ లచ్చయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.

క్లుప్తంగా...



జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఘన సన్మానం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా పనిచేసి పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆయన గౌరవార్థం గురువారం ఆత్మీయ విందును ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలో దౌర్జన్యాలు పెరిగాయి: ఈటల



హుజూరాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలపై దౌర్జన్యాలు పెరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఉపఎన్నికల్లో రూ.600 కోట్లు ఖర్చుపెట్టినా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు తరిమికొట్టారన్నారు. ఉద్యమ ద్రోహి కౌశిక్‌రెడ్డితో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభింప చేయడం దారుణమని, అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించాలని హితవుపలికారు.

ప్రాణత్యాగం అమరులది.. అధికార వైభోగం దొరది

కేసీఆర్ ఉద్యమ ద్రోహి: వైఎస్ షర్మిల



సాక్షి, హైదరాబాద్: అమరుల ప్రాణ త్యాగంతో దొరకు అధికార వైభోగం దక్కిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనకోసం ఎంతోమంది ప్రాణాలను ఫణంగా పెడితే..ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని ఆమె ఆరోపించారు. ఎందరో త్యాగాల మీద సీఎం పీఠం ఎక్కిన దొర.. ఇన్నాళ్లూ వాళ్లెవరో అన్నట్లు, గుర్తులేనట్లు నాటకాలు ఆడిండని, కానీ ఉన్నట్లుండి తొమ్మిదేళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చిందని గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని ...తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన ఘనుడు కేసీఆర్ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడమంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టేనని మండిపడ్డారు.

ఉద్యమ సమయంలో బాబుకి రేవంత్ కోవర్టు

పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు



జనగామ: తెలంగాణ ఉద్యమ సమయంలో నాలుగున్నర కోట్ల ప్రజలకు మద్దతుగా ఉన్నట్టు నటిస్తూ, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాడు చంద్రబాబు నాయుడుకు కోవర్టుగా వ్యవహరించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జనగామ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన అమరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. నాటి టీడీపీ 39 మంది ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, తెలంగాణకు మద్దతుగా చంద్రబాబుతో తాను లెటర్ ఇప్పిస్తే, రేవంత్‌రెడ్డి తనవైపు ఉన్నట్టుగా నటిస్తూ వెనక నుంచి అడ్డుపుల్ల రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్నప్పటికీ, కేసీఆర్, జయశంకర్, కోదండరాం ఆదేశాల మేరకు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం పని చేశానన్నారు.

జూలైలో టీటీడీపీ బస్సు యాత్ర

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం లక్ష్యంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో గురువారం పలు నియోజకవర్గాల ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జ్ఞానేశ్వర్ మాట్లాడారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రూట్‌మ్యాప్ ఖరారుపై చర్చించాక బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం నిర్వహించిన పార్టీ అనుబంధ కార్మిక విభాగం టీఎన్టీయూసీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల్లో సత్తా చూపాలని ఆయన కోరారు.

‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు

- సందేహాలుంటే టీటీడీని సంప్రదించండి
- మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి
- శ్రీవాణి నిధుల వినియోగంపై మఠాధిపతులు, పీఠాధిపతుల ప్రశంస



సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందాలని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కోరారు. ఈ ట్రస్టుకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటవుతుందన్నారు. ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టికెట్‌కు వేర్వేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను తెలుసుకోవాలని, లేకుంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింటుందన్నారు.

రాజకీయ లబ్ధికి దుష్ప్రచారం చేయవద్దు

సనాతన హిందూధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు మీడియా సమావేశంలో ప్రశంసించారు. వీహెచ్‌పీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ లబ్ధికి దుష్ప్రచారం చేయొద్దన్నారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం .. ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు రకాల బాధ్యతలను నిర్వహించేదన్నారు. టీటీడీపై నిరాధార ఆరోపణల వల్ల కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

శ్రీవాణి నిధుల దుర్వినియోగం అవాస్తవం

శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీవిరజానందస్వామి, హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమత్‌పీఠం పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాదస్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు.. ఎక్కడెక్కడ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి.. వడ్డీ ఎంత వచ్చింది.. తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.

శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్లు పక్కాగా ఉన్నాయి

హైదరాబాద్‌కు చెందిన సోలిస్ ఐకేర్ ఎండీ రామాంజనేయులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, పతంజలి సంస్థల ప్రతినిధులు శ్రీధర్‌రావు, మురళి, దీపక్‌రెడ్డి, శ్రీనివాస్, సుబ్బన్న, సురేష్, కుమారస్వామి, టీటీడీ వీజీవో బాలిరెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి చేరిక ఖరారు

- ఖమ్మంలో జరిగే భట్టి పాదయాత్ర ముగింపు సభలో కాంగ్రెస్‌లో చేరనున్న ఖమ్మం మాజీ ఎంపీ
- కేతేపల్లి శిబిరంలో భట్టితో 45 నిమిషాలపాటు చర్చలు
- మీడియా సమావేశంలో చేరికను పరోక్షంగా ధ్రువీకరించిన పొంగులేటి
- ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయని వ్యాఖ్య



నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్క, పొంగులేటి చర్చలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలోనే ఆయన పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. సభ జరిగే తేదీ రెండు మూడు రోజుల్లో తేలనుంది. పాదయాత్రలో వడదెబ్బతో అస్వస్థతకు గురైన భట్టి.. నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అక్కడికి వచ్చిన పొంగులేటి.. భట్టిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. సభకు సంబంధించిన అంశాలు, సమీకరణ, ఇతర ఏర్పాట్లపైనే ఇద్దరు చర్చించినట్లు తెలిసింది. కాగా ఆ తర్వాత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి తన చేరికను పరోక్షంగా ధ్రువీకరించారు.

కేసీఆర్ ఓటమే లక్ష్యం: పొంగులేటి

మాయ, మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు నాలుగు మెట్లు దిగైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలు, హామీలు అమలు చేయకుండా దగా చేసిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే ఎవరితో సాధ్యమో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే నెరవేరుతాయని, వంద శాతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందమేమీ లేదని, కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను తెలుసుకుని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎండలో ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా భట్టి పాదయాత్ర చేస్తున్నారన్నారు. వంద రోజుల్లో 1,150 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన భట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసుకోవద్దో చెప్పే వ్యక్తిని తాను కాదని పొంగులేటి చెప్పారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరిక విషయం కూడా పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేసీఆర్ ఓటమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

రాహుల్‌తో భేటీ తర్వాత సభ తేదీపై స్పష్టత: భట్టి

తెలంగాణ ప్రజల కలలు, లక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లే నెరవేరుతాయని భట్టి చెప్పారు. కాంగ్రెస్‌తోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని గుర్తించిన పొంగులేటి పార్టీలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారని, సీఎల్పీ పక్షాన మనఃస్ఫూర్తిగా ఆయన్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ ఆశించిన తెలంగాణ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించాల్సిందిగా శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యాక పార్టీలో చేరికలు, పాదయాత్ర ముగింపు సభ తేదీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రజలకు ఖమ్మం సభ ద్వారా సందేశం ఇచ్చేలా భారీయెత్తున నిర్వహిస్తామని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పొంగులేటిని స్వాగతిస్తున్నానని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

భట్టికి వైఎస్ షర్మిల పరామర్శ

పాదయాత్రలో అస్వస్థతకు గురైన భట్టిని గురువారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లు సమాచారం.



నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, క్రిబ్‌కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్, మంత్రి అమర్‌నాథ్ తదితరులు

మరో నాలుగు అడుగులు

- ఏపీలో మరో రూ.1,425 కోట్ల పెట్టుబడులు సాకారం
- 3 చోట్ల నిర్మాణ పనులు, మరో చోట విస్తరించిన యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను జగన్ వర్చువల్‌గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ విస్తరించిన యూనిట్‌లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు 3 జిల్లాల్లో 4 యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వాటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన 3 ప్లాంట్లు త్వరలో నిర్మాణాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

విచారించాలి.. ఏపీకి రండి

- రామోజీరావు, శైలజాకిరణ్‌లకు సీఐడీ నోటీసులు
- జూలై 5న గుంటూరులో విచారణకు హాజరు కావాలని ఆదేశం

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈమేరకు జూలై 5వతేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్‌మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరినీ గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది.

ఏపీలో అన్ని వర్గాల సమానాభివృద్ధి

సీఎం జగన్‌తో స్కోచ్ గ్రూప్ చైర్మన్ కొచ్చర్ భేటీ



సమీర్ కొచ్చర్‌కు వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, సామాజిక, ఆర్థిక పరంగా మార్పులు కనిపిస్తున్నాయని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేయాల్సిన అవసరముందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. సీఎం సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, వరుసగా నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం అందించడమే కాక వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నారని సమీర్ కొచ్చర్ వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2005లో ఏపీ వచ్చానని, అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా మార్పులను ఎలా తీసుకొచ్చారో అధ్యయనం చేసి డాక్యుమెంట్ రూపొందించానన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. మహిళా సాధికారికతలో భాగంగా మహిళల జీవనోపాధి మెరుగుపరచడమే కాక.. వారి ఆరోగ్యానికి భరోసా కల్పించారని చెప్పారు. విద్యా రంగంపై పెద్దఎత్తున వ్యయం చేస్తున్నారని, వైద్య రంగంలోనూ చాలా మార్పులు తీసుకొచ్చారని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘దశాబ్ది దగా’

- బీఆర్ఎస్ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలకు కౌంటర్‌గా కాంగ్రెస్ నిరసనలు
- కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం... అధికారులకు వినతిపత్రాలు
- పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు



సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా పేరుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వం విఫలమైన 10 అంశాలతో కూడిన తలలను కూర్చి రావణాసుర దిష్టిబొమ్మలను దహనం చేసింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, గిరిజనులు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక ఆర్డీవోలు, ఎమ్మార్వోలతోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు పత్రాలను కాంగ్రెస్ నేతలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ ముఖ్యనేత షబ్బీర్‌అలీని హౌస్‌అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ నుంచి ఆందోళన చేపట్టేందుకు బయలుదేరిన టీపీసీసీ ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఖమ్మంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, చొప్పదండిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర క్యాంపు వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అరెస్టులను ఖండించిన రేవంత్, కోమటిరెడ్డి

దశాబ్ది దగా కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకొనేందుకు పోలీసులు తమ పార్టీకి చెందిన పలువురు నేతలను అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. వారి అరెస్టులు అప్రజాస్వామికమని, ఇది కచ్చితంగా దశాబ్ది దగానేనని, ప్రతిపక్ష పార్టీగా ప్రజాసమస్యలపై పోరాడే హక్కు తమ పార్టీకి ఉందని గురువారం ఒక ప్రకటనలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాలరాసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ప్రకటనలో హెచ్చరించారు. కాంగ్రెస్ దశాబ్ది దగా కార్యక్రమానికి పిలుపునిచ్చినందునే అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కేసీఆర్ పిలిపించుకొని ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం ద్వారా ప్రజాసమస్యలపై ఉద్యమాలను నిలువరించలేరని స్పష్టం చేశారు.

‘అమరుల స్మారకం’లో అవినీతి

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణ

- రూ. 63 కోట్ల ప్రాజెక్టును రూ. 179 కోట్లకు పెంచారు
- మంత్రి కేటీఆర్ అండతో ఆంధ్ర కంపెనీకి టెండర్ కట్టబెట్టారు
- అయినా లోపభూయిష్టంగానే నిర్మాణం.. అప్పుడే స్టీల్‌కు సొట్టలు
- చరిత్రను మలినం చేయడానికి కేసీఆర్ కుట్ర
- అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న అమరవీరుల కుటుంబాలతో సోనియా సహపంక్తి భోజనం



విలేకరులతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్మారకం నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, మంత్రి కేటీఆర్ తన అనుయాయులకు కాంట్రాక్టు ఇప్పించి ఇష్టానుసారంగా అంచనాలను పెంచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అమరుల స్మారకం నిర్మాణం కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా 2018 జూన్ 28న రూ. 63.75 కోట్లకు టెండర్ ప్రకటన ఇచ్చారని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేసీ పుల్లయ్య కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధర్ వ్యూహాత్మకంగా అనిల్ కుమార్ కామిశెట్టితో కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారని రేవంత్ ఆరోపించారు. రూ. 63 కోట్ల అగ్రిమెంట్‌ను దశలవారీగా రూ. 80 కోట్లకు, ఆ తరువాత రూ. 127.50 కోట్లకు , మళ్లీ రూ. 158.85 కోట్లకు పెంచి, చివరికి రూ. 179.05 కోట్లు చేశారని తెలిపారు. అంటే రూ. 63 కోట్ల ప్రాజెక్టు అంచనాను ఏకంగా మూడు రెట్లు పెంచి, లబ్ధి పొందారని, దీని వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ స్మారకం లోపభూయిష్టంగానే ఉందని, 8 ఎంఎం స్టీల్ వాడాల్సి ఉంటే 4 ఎంఎం మందంతో స్టీల్‌ను వాడారని, తద్వారా అప్పుడే స్టీల్ సొట్టలు పడుతోందని చెప్పారు.

స్మారక భవనంలో అమరుల పేర్లేవీ?

తెలంగాణ ఉద్యమం తొలి దశలో 369 మంది, మలిదశలో సుమారు 1,200 మంది అమరులయ్యారని, కానీ వారి పేర్లేవీ అమరుల స్మారకం కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తుచేయాలి కానీ వారి త్యాగాలను కూడా కేసీఆర్ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.

మేమొచ్చాక విచారణ జరిపిస్తాం...

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లను శిలాశాసనంలో పొందుపరుస్తామని, డిసెంబర్ 9న అమరవీరుల కుటుంబాలతో సోనియాగాంధీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. దేవాలయం, మసీదు, చర్చి ఎంత పవిత్రమైనవో అమరుల స్మారకం అంత పవిత్రమైందని, అలాంటి స్మారకం నిర్మాణంలో కేటీఆర్ కమీషన్లు దండుకుంటున్నా కేసీఆర్‌కు కనిపించదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్నారు.

షర్మిలను ఏపీ కాంగ్రెస్ స్వాగతిస్తుంది

తెలంగాణ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉందని, సీమాంధ్ర నాయకుల అవసరం ఇక్కడి పార్టీకి అక్కర్లేదని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం గాంధీ భవన్‌లో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తే ఏపీ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ స్వాగతం చెబుతుందన్నారు. తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు, ఏపీ నుంచి 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు లభిస్తే రాహుల్ గాంధీని ప్రధానిని చేయవచ్చని, అందుకు అనుగుణంగా షర్మిల ఏపీలో పార్టీకి ఉపయోగపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏపీకి చెందిన వారు వస్తే అంగీకరించరని, 2018 ఎన్నికల్లో అది తేటతెల్లమైందన్నారు. 2018 ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారన్నారు. ఈసారి కూడా కేసీఆర్ వంటి వాళ్లు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షర్మిలను టీకాంగ్రెస్ అంగీకరించదని స్పష్టం చేశారు. షర్మిల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టమని, ఆంధ్రలో తగిన అవకాశం ఉందని అన్నారు.

సీఎంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం



పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సీతక్క, రోహిణ్‌రెడ్డి

బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు పాల్పడే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రోహిణ్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్ చేయాల్సింది తమను కాదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

● ఆర్ట్ అండ్ కల్చర్

స్వీట్ జర్నీ

ఢిల్లీకి చెందిన శిజ్య గుప్తా బహుముఖప్రజ్ఞాశాలి. సింగర్, ఎలక్ట్రానిక్ ప్రొడ్యూసర్, విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా తన ప్రత్యేకత చాటుకుంటుంది. శిజ్యకు బాల్యం నుంచి సంగీతం అంటే ఇష్టం. ఆసక్తి మాట ఎలా ఉన్నా తన మ్యూజికల్ జర్నీ మాత్రం ఆలస్యంగానే మొదలైంది. మహిళల కోసం నిర్వహించిన మ్యూజిక్ వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత తనకు కూడా ఏదైనా చేయాలనిపించింది. నోయిడాలో జరిగిన గ్లోబల్ మ్యూజిక్ స్కూల్ క్లాసులకు హాజరైన తరువాత ట్యూన్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది.

ఫస్ట్ సింగిల్ 'యంగ్ హేట్'తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

రాజస్తాన్‌లో జరిగిన మాగ్నటిక్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫస్ట్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో 'వావ్' అనిపించుకుంది.


శిజ్య గుప్తా

ట్యూన్ కోసం మెదడుకు పని చెప్పినా, వచ్చిన ట్యూన్‌కు పసందైన పదాలు అల్లడానికి కలం పట్టినా, డిజిటల్ ఆడియో మ్యూజిక్ స్టేషన్‌లోకి వెళ్లినా, కీ బోర్డ్ ముందు కూర్చున్నా, తబలా వాయించినా, మ్యూజిక్ ఆల్బమ్ కోసం కవర్ డిజైన్ చేసినా.... ప్రతి సృజనాత్మక పనిలోనూ చెప్పలేనంత ఆనందం సొంతం చేసుకుంటుంది.

శిజ్య మిత్రబృందంలో ఫిల్మ్ మేకర్స్, యానిమేటర్స్, ఆర్టిస్ట్‌లు... మొదలైనవారు ఉన్నారు. వారితో కలిసి సృజనాత్మక చర్చలు చేయడం అంటే ఆమెకు ఇష్టం. ఆ చర్చలు ఎప్పుడూ వృథా పోలేదు. ఏదో ఒక కొత్త ఐడియా ఆ చర్చల్లో నుంచి పుట్టేది.

మొదట్లో తనకు పాటలు రాయడం పెద్దగా ఇష్టం లేదు. అయితే సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలలో చెప్పాలనే ఆలోచన వచ్చిన తరువాత కలానికి పని చెప్పింది.

'సృజనాత్మక ప్రయాణంలో ప్రతి అడుగు ఎంతో శక్తిని ఇస్తుంది...అనే మాటను తరచుగా వినేదాన్ని. ఇప్పుడు అది స్వయంగా అనుభవంలోకి వస్తోంది' అంటుంది శిజ్య గుప్తా.

● సక్సెస్ స్టోరీ


సాహిల్ నాయక్

గ్రౌండ్ జీరో హీరో

**కళారూపాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్ నాయక్ మినీయేచర్‌లు.
అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి.
మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి.
పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి....**


గోవాలోని పొండలో పెరిగిన సాహిల్ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది.

బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్‌పెరిమెంటల్ గ్యాలరీలో జరిగింది. 'గ్రౌండ్ జీరో' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్‌లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి.

సాహిల్ కళాప్రపంచం గురించి చెప్పాలంటే...

అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే 'గ్రౌండ్ జీరో'లో విశేషం ఉండేది కాదేమో!

సాహిల్ మినీయేచర్స్‌ను 'ఆర్టిస్టిక్ రిప్రెజంటేషన్'కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది.


సాహిల్ నాయక్

ఎందుకంటే సాహిల్ కళ ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది.

ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు.

పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్.

అద్భుతమైన ఆర్కిటెక్చర్ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్డీ. డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్.

టెక్ట్స్, క్లిప్స్, రిపోర్ట్... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది.

'ఆర్కిటెక్చర్ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి' అంటాడు సాహిల్.

ఆ మౌన సాక్షిని తన కళతో అనర్గళంగా మాట్లాడించడం సాహిల్ ప్రత్యేకత!

'మాన్యుమెంట్స్, మెమోరియల్ అండ్ మోడ్ర నిజం' పేరుతో చేసిన సెకండ్ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలామంది సాహిల్ మొదటి షో 'గ్రౌండ్ జీరో: సైట్ యాజ్ విట్‌నెస్/ఆర్కిటెక్చర్ యాజ్ ఎవిడెన్స్'తో పోల్చుకొని మంచి మార్కులు వేశారు. 'ఎక్కడా తగ్గలేదు' అని ప్రశంసించారు.

కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జపాన్‌లోని కాంటెంపరరీ ఆర్ట్స్ సెంటర్‌లో జరిగినా సాహిల్ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే.

'మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు' అంటారు 'ఖోజ్' గ్యాలరీ క్యూరెటర్, ప్రోగ్రామ్ మేనేజర్ రాధ మహేందు.

గోవాలో మొదలైన సాహిల్ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.

అయితే 'గౌండ్ జీరో' రూపంలో గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు.

అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా!

● టెక్.. టాక్

టెక్నో కామన్ 20



డిస్‌ప్లే: 6.67 అంగుళాలు ఓఎస్: ఆండ్రాయిడ్ 13
మెమోరీ: 512 జీబి 8జీబి ర్యామ్ బరువు: 203 గ్రా.
రిజల్యూషన్: 1080×2400 పిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ కనెక్టివిటీ: 5జీ

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్



రాబోయే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ కోసం టెక్ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5తో పాటు ఎస్9 సిరీస్ లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అధికారిక ప్రోమో ఇమేజ్‌లలో ట్యాబ్ ఎస్9, ట్యాబ్ ఎస్9 ప్లస్, ట్యాబ్ ఎస్9 ఆల్ట్రా ఉంది.

యాపిల్ విజన్ ప్రో



రాబోయే ఆల్ట్రా హై-యెండ్ హెడ్‌సెట్ 'యాపిల్ విజన్ ప్రో' గురించి యాపిల్ కంపెనీ వివరాలు ప్రకటించింది.
ఆపరేటింగ్ సిస్టమ్: విజన్ వోస్ అథంటికేషన్: ఆప్టిక్ ఐడీ
డిస్‌ప్లే టైప్: మైక్రో-వోఎల్ఈడి
టోటల్ పిక్సెల్స్: 23 మిలియన్; రిఫ్రెష్ రేట్: 90/96 హెచ్ జడ్ బ్యాటరీ లైఫ్: రెండు గంటలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్



స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ కొత్త ఫీచర్‌ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా అన్‌నోన్ కాల్స్ ఆటోమెటిక్‌గా సైలెన్స్ అయిపోతాయి. కొంతకాలంగా ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. దీని కోసం... 1. వాట్సాప్ ఒపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లోని 'కెబాబ్ మెనూ' క్లిక్ చేయాలి; 2. సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి; 3. ప్రైవసీ-క్లిక్; 4. సెలెక్ట్- కాల్స్ అన్‌నోన్; 5. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్-ఎనేబుల్

యాక్షన్ ప్యాక్‌డ్ గేమ్

● గేమింగ్



అడ్వెంచర్ గేమ్ ట్రేపాంగ్-2 ఇటీవల విడుదల అయింది. 'ఫీయర్'కు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ ఇది.

ట్రేపాంగ్-2 అనేది ఒక ఎస్కేప్‌డ్ సోల్జర్ కథ. ఆ సైనికుడికి రివేంజ్ తప్ప గతం గుర్తు ఉండదు. ఈ సైనికుడిలోకి పరకాయప్రవేశం చేసే గేమర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. మరో ప్రపంచం శత్రువులతో పోరాడాలనుకుంటే, గతాన్ని ఛేదించాలనుకుంటే, కుట్రని అణచివేయాలనుకుంటే, మానవాతీతమైన వేగం, శక్తిని సొంతం చేసుకోవాలంటే ఈ గేమ్ మంచి ఛాయిస్.

గత సంవత్సరం విడుదల కావల్సిన ఈ గేమ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 'డిలే ట్రైలర్'లో క్షమాపణలు కోరిన నిర్మాణ సంస్థ 'మీరు ఏం కోరుకుంటున్నారు?' అంటూ ఫ్యాన్స్ నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేసి 'ట్రేపాంగ్-2' విడుదల చేసింది.

తుపాకుల కాల్పుల మధ్య వినిపించే 'నో సర్వైవర్స్. నాట్ ఈవెన్ యూ' గేమ్‌లోని వేడిని చెప్పకనే చెబుతుంది.

జానర్స్: షూటర్ వీడియో గేమ్, ఇండి గేమ్, అడ్వెంచర్ గేమ్
ఇంజిన్: అన్ రియల్ ఇంజిన్ 4
ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్

సినిమా


● విజయ్

నేను రెడీ

'మాస్టర్' (2021) తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'లియో'. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. కాగా గురువారం (జూన్ 22న) విజయ్ బర్త్ డే. ఈ సందర్భంగా 'లియో' ఫస్ట్ లుక్, 'నాన్ రెడీ...'(నేను రెడీ) పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అక్టోబరు 19న ఈ చిత్రం విడుదల కానుంది.

సరికొత్త అనుభూతినిస్తుంది

- బీవీఎస్ఎన్ ప్రసాద్


● తరుణ్ తేజ, బీవీఎస్ఎన్ ప్రసాద్, విమలా రామన్, వసంత్ రవి

''తరుణ్ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్ జోనర్‌లో 'అశ్విన్స్' సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది'' అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వసంత్ రవి హీరోగా, విమలా రామన్ కీ రోల్‌లో నటించిన చిత్రం 'అశ్విన్స్'. తరుణ్ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ– ''అశ్విన్స్' కాన్సెప్ట్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను'' అన్నారు. ''అశ్విన్స్' తరుణ్ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్'' అన్నారు విమలా రామన్. ''తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అశ్విన్స్' వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది'' అన్నారు వసంత్ రవి.


● కీర్తీ సురేష్

చైతూకి జోడీ?

హీరో నాగచైతన్య సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. 'ప్రేమమ్', 'సవ్యసాచి' చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే కీర్తీ సురేష్ కథానాయికగా నటించనున్నారట. సూరత్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీలో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్రలో నటించనున్నారని, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. కాగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తీ సురేష్, అనుపమా పరమేశ్వరన్ తదితర పేర్లను చందు పరిశీలిస్తున్నారట. కీర్తీ సురేష్‌ని ఫైనలైజ్ చేశారని భోగట్టా. మరి.. నాగచైతన్య, కీర్తీ సురేష్‌ల జోడీ కుదురుతుందా? వేచి చూడాల్సిందే.

స్పై ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది - నిఖిల్


● ఐశ్వర్య, నిఖిల్, సానియా

''కొన్ని రోజుల క్రితం నేను 'స్పై' సినిమా చూసినప్పుడు వర్క్ బ్యాలెన్స్ ఉందనిపించింది. అందుకే ఈ నెల 29న రిలీజ్ వద్దన్నాను. కానీ 200మంది చేయాల్సిన వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ని, 2000వేల మందితో ఐదారు కంపెనీలు కలిసి చేశాయి. అందుకే సెన్సార్ కూడా పూర్తి చేయగలిగాం'' అని నిఖిల్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్ జంటగా నటించిన చిత్రం 'స్పై'. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిఖిల్ మాట్లాడుతూ– ''ఇరవై రోజులుగా మా టీమ్ నిద్రలేకుండా పని చేస్తున్నారు. గ్యారీ ఈ సినిమాను చివరి నిమిషం వరకు చెక్కుతున్నారు. మేం అనుకున్న కథను అనుకున్నట్లుగా తీయగలిగాం. ఈ సినిమాలో రానాగారి రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సినిమా బాగుంటుందనే నమ్మకంతో బయ్యర్లంతా హ్యాపీగా ముందుకొచ్చారు. 'స్పై' ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది'' అన్నారు. ''ఇంటెన్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ మూవీ 'స్పై'' అన్నారు సానియా. నటుడు అభినవ్ గోమటం, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, సీఈవో చరణ్ తేజ్ మాట్లాడారు.


● మంచు విష్ణు


'మా'తో బాలీవుడ్ ఒప్పందం

''మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు 'మా' సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది'' అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, 'మా' కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, రెండు అసోసియేషన్‌లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతిపాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా 'మా', సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ''త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి'' అన్నారు మంచు విష్ణు.

ఓసినీ వయ్యారి...


● ప్రశాంత్, ఆది

'నాతో నేను'లో మా నాన్న (సాయికుమార్) కీలక పాత్ర చేస్తున్నారు. ఇది చాలా మంచి పాత్ర. ఈ సినిమా నుంచి నేను రిలీజ్ చేసిన 'ఓసినీ వయ్యారి..' పాట బాగుంది.. సినిమా కూడా మంచి హిట్టవ్వాలి'' అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలీ రాజపుత్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో శాంతి కుమార్ తూర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన చిత్రం 'నాతో నేను'. సత్య కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రంలోని 'ఓసినీ వయ్యారి రామ చిలుక..' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆది సాయికుమార్ రిలీజ్ చేశారు.



ఆ గ్యారంటీ ఇవ్వగలను

- శివ కందుకూరి

''ఏ సీజన్‌లో అయినా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మేం తీసిన 'మను చరిత్ర' కూడా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే గ్యారంటీ ఇవ్వగలను'' అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించిన చిత్రం 'మను చరిత్ర'. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో శివ కందుకూరి మాట్లాడుతూ – ''ఈ చిత్రంలో మను అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. అందుకే 'మను చరిత్ర' అని టైటిల్ పెట్టాం. ట్రైలర్‌లో యాక్షన్ కనిపిస్తున్నప్పటికీ సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. తన నిజజీవితంలోని వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాలోని పాత్రలను డిజైన్ చేసినట్లు, అలాగే తన ముగ్గురు స్నేహితుల వ్యక్తిత్వాలను మిళితం చేసి మను పాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు భరత్ నాతో చెప్పారు. మా నాన్నగారు (నిర్మాత రాజ్ కందుకూరి) 'మను చరిత్ర' సినిమా చూసి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాగా యాక్ట్ చేశావని అన్నారు. దాన్ని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను'' అని అన్నారు.

సినిమా కష్టాలతో...

''సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను కూడా అవన్నీ దాటుకొచ్చినవాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన 'నట రత్నాలు'. మంచి విజయం సాధిస్తుంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది'' అని డైరెక్టర్ నర్రా శివనాగు అన్నారు. సుదర్శన్, 'రంగస్థలం' మహేశ్, తాగుబోతు రమేశ్, ఇనయా సుల్తాన కీలక పాత్రల్లో నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం 'నట రత్నాలు'. డా. దివ్య, సుప్రీం బాబు నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 'నట రత్నాలు' ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ''సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం'' అని సుప్రీం బాబు, దివ్య అన్నారు. దివ్యవాణి, డాక్టర్ పద్మ, చీకోటి ప్రవీణ్, రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


● శివనాగు, చీకోటి ప్రవీణ్, దివ్య, ఇనయా

ఆ మేకప్ ఓ పెద్ద సవాల్


● మాళవికా మోహనన్


''షూటింగ్ చేసిన ప్రతి రోజూ కాస్ట్యూమ్స్ ధరించడానికి, మేకప్ వేసుకోవడానికి నాలుగైదు గంటలు పట్టే క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు. మేకప్ పూర్తయ్యేంతవరకూ కదలకుండా కూర్చోవడం అనేది పెద్ద ఛాలెంజ్'' అన్నారు మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'తంగలాన్'లో మాళవికా మోహనన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాళవికా మోహనన్ కూడా అదే తెగకు చెందిన యువతిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన మేకప్‌కి నాలుగైదు గంటలు పడుతోంది. ''ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను'' అన్నారు మాళవికా మోహనన్.

సోషల్ టీచర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే...


● హర్ష

హర్ష చెముడు టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. దివ్య శ్రీ పాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, కుర్ర సుధీర్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. ''సోషల్ స్టడీస్ బోధించే సుందరం మాస్టర్ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్ టీచర్‌గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం'' అని చిత్ర యూనిట్ పేర్కొంది.

ఆవారా కుర్రాళ్ల కథ


● చెర్రీ, దేపా శ్రీకాంత్, శ్రీహాన్

'బిగ్ బాస్' శ్రీహాన్, ముక్కు అజయ్, 'ఢీ' చెర్రీ, జస్వంత్, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మా ఆవారా జిందగీ'. నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ– ''హైదరాబాద్ నగరంలో నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ప్రేక్షకులు ఫుల్లుగా నవ్వుకునేలా ఉంటుంది'' అన్నారు. ''ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు హ్యాపీ'' అన్నారు శ్రీహాన్, ముక్కు అజయ్, 'ఢీ' చెర్రీ, మహేందర్ నాథ్.

స్టాక్ మార్కెట్లు

దేశీ సూచీలు

సెన్సెక్స్ ▽	నిఫ్టీ ▽
284	86
63,239	18,771

మరిన్ని బిజినెస్ వార్తల కోసం 'సాక్షి ప్లస్' చూడండి

విదేశీ సూచీలు (తొలి సెషన్ రాత్రి 11.00 గంటలకు)

సూచీ	విలువ		మార్పు
నాస్‌డాక్	13,561	△	59
డోజోన్స్	33,870	▽	81
ఎఫ్‌టీఎస్‌ఈ 100	7,502	▽	57
డాక్స్	15,988	▽	35
షాంఘై	3,198	▽	42
నికాయ్	33,264	▽	310

•అమెరికా •బ్రిటన్ •జర్మనీ •చైనా •జపాన్

బులియన్ రూ.లలో — ముంబై

	ధర		మార్పు
బంగారం (99.9 స్వచ్ఛత)	58,654	▽	210
బంగారం (99.5 స్వచ్ఛత)	58,628	▽	209
వెండి (కిలో)	70,133	▽	1,124

సైయంట్ డీఎల్‌ఎం ఐపీవో 27 నుంచి...

- షేరు శ్రేణి రూ. 250–265
- రూ. 700 కోట్ల సమీకరణ

ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ సైయంట్ డీఎల్‌ఎం ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) జూన్ 27న ప్రారంభమై 30న ముగియనుంది. దీని కోసం షేరు ధర శ్రేణిని రూ. 250–265గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ఇన్వెస్టర్లు కనీసం 56 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సైయంట్ డీఎల్‌ఎం ఈ ఐపీవో ద్వారా రూ. 700 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు 30 శాతం వాటాలను విక్రయించనుండగా మాతృ సంస్థ సైయంట్ 70 శాతం వాటాను అట్టిపెట్టుకోనుంది.



ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను పెట్టుబడుల అవసరాలు, రుణాల చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు మొదలైన వాటి కోసం సైయంట్ డీఎల్‌ఎం వినియోగించుకోనుంది. ఐపీవో నిధుల్లో రూ. 160 కోట్లను టర్మ్ రుణాలు, రూ. 290 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ రుణాల చెల్లింపునకు.. మిగతాది పెట్టుబడి అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు ఎండీ రాజేంద్ర వెలగపూడి తెలిపారు. ఏరోస్పేస్ దిగ్గజం హనీవెల్ అండ్ థేల్స్, జర్మనీ పారిశ్రామిక సంస్థ ఏబీబీ తదితర 30 పైచిలుకు క్లయింట్లకు సైయంట్ సర్వీసులు అందిస్తోంది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ఆర్డర్ బుక్ విలువ రూ. 2,450 కోట్లుగా ఉన్నట్లు చైర్మన్ గణేష్ వెంకట కృష్ణ బోదనపు వివరించారు. ఇష్యూలో 75% భాగాన్ని అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులకు (క్యూఐబీ), 15% సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు, మిగతా 10% రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించారు.

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

23-6-2023	
విశాఖ	550–00
చిత్తూరు	603–00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	530–00
విజయవాడ	530–00
రిటైల్ ధర (డజను)	72.00
22-6-2023 ఫామ్ ధర...	
హైదరాబాద్	540–00
వరంగల్	542–00
రిటైల్ ధర	6.00

భారత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్

- గుజరాత్‌లో అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్
- రూ.22,500 కోట్ల పెట్టుబడులు
- 20 వేల మందికి ఉపాధి కల్పన



న్యూఢిల్లీ: కంప్యూటర్ స్టోరేజీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ 'సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్'ను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు రూ.2.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,550 కోట్లు) పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఇందులో మైక్రాన్ సొంతంగా రూ.825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్నాయి. స్థానికంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ (తయారీ, వ్యాల్యూ చైన్) ఏర్పాటుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్టు మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహరోత్రా పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు, అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యం పెరుగుతుందని ప్రకటించారు.

సర్కారు నుంచి భారీ సాయం

మైక్రాన్ ప్లాంట్‌కు కేంద్ర సర్కారు 'మోడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)' పథకం కింద ఆమోదం లభించడం గమనార్హం. ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50% కేంద్ర సర్కారు నుంచి లభిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 20% మేర ప్రోత్సాహకాల రూపంలో గుజరాత్ సర్కారు అందిస్తుంది. మైక్రాన్ తన వంతు 30% వెచ్చిస్తే సరిపోతుంది.

దశలవారీగా..

గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ దశల వారీగా కార్యకలాపాలు చేపట్టనుంది. ''తొలి దశ నిర్మాణం ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. ఇందులో 5 లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్ స్పేస్ ఉంటుంది. 2024 చివరికి కార్యకలాపాలు మొదలవుతాయి''అని మైక్రాన్ ప్రకటించింది. ఈ ప్లాంట్‌తో 5,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా వచ్చే కొన్నేళ్లలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఫేస్ 2 నిర్మాణం ఈ దశాబ్దం ద్వితీయార్థంలో ఉంటుందని పేర్కొంది.

సెమీకండక్టర్ రంగానికి ఊతం



మైక్రాన్ ఏర్పాటు చేయబోయే సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్ట్ ప్లాంట్ భారత సెమీకండక్టర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేలాది హైటెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వర్ధిల్లడానికి ఈ పెట్టుబడి కీలక పునాది అవుతుంది.
– అశ్వని వైష్ణవ్, ఐటీ, టెలికం మంత్రి

అవకాశాల కోసం చూస్తున్నాం..

భారత్‌లో గొప్ప అవకాశాల కోసం చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజీలో మైక్రాన్ ప్రపంచ దిగ్గజంగా ఉంది. డేటా సెంటర్లు, స్మార్ట్‌ఫోన్లు, పీసీలకు మేము కీలక సరఫరాదారుగా ఉన్నాం.
– సంజయ్ మెహరోత్రా, మైక్రాన్ సీఈవో

పెట్టుబడులతో రండి...



మోదీతో సీఈవోల భేటీలో గ్యారీ డికర్సన్, హెచ్ లారెన్స్‌కల్ప్, సంజయ్ మెహరోత్రా (ఎడమ నుంచి వరుసగా)

- అమెరికన్ కంపెనీలకు ప్రధాని పిలుపు
- ప్రముఖ సీఈవోలతో భేటీ

వాషింగ్టన్: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్‌లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు. టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్‌కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్‌లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయిడ్ మెటీరియల్స్ సీఈవో గ్యారీ డికర్సన్‌కు సూచించారు. భారత ఏవియేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్‌కల్ప్‌తో భేటీ సందర్భంగా కోరారు.

"పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం.
– గ్యారీ డికర్సన్, అప్లయిడ్ మెటీరియల్స్

వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్..

- 6 శాతం నుంచి 6.3 శాతానికి అప్
- తయారీ రంగంలో పురోగతి
- మౌలికంపై వ్యయాలు మెరుగుదల



న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

- 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు.
- బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది.
- తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి.
- ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్‌బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు.

ప్రపంచ వృద్ధి అంచనా పెంపు

కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం.

మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్

ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్‌ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు.



బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ

- రికార్డు స్థాయిల వద్ద దిద్దుబాటు
- రెండురోజుల లాభాలకు అడ్డుకట్ట
- సెన్సెక్స్ నష్టం 284 పాయింట్లు
- మళ్లీ 18,800 దిగువకు నిఫ్టీ



ముంబై: రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ఐటీ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీల రెండు రోజుల లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాల ప్రభావం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం సెన్సెక్స్ 79 పాయింట్ల స్వల్ప లాభంతో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి 63,602 వద్ద.., నిఫ్టీ మూడు పాయింట్ల నష్టంతో 18,854 వద్ద మొదలయ్యాయి. మిశ్రమ ప్రారంభం తర్వాత సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 322 పాయింట్లు పతనమై 63,201 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు దిగివచ్చి 18,759 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఆఖరికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 63,239 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లను కోల్పోయి 18,771 వద్ద ముగిశాయి. మెటల్, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున నష్టపోయాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 219 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీ మొత్తం విలువ రూ. 2.05 లక్షల కోట్లు నష్టపోయి రూ.292 లక్షల కోట్లకు దిగొచ్చింది. వడ్డీ రేట్ల పెంపు భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.



బోపన్న జోడీ శుభారంభం

సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ-500 టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)– మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న ద్వయం 7-6 (10/8), 7-6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంపై వేటు

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సర్లకు ఏ ఇబ్బంది లేకుండా పోటీ పడే అవకాశమిచ్చారు. కొన్నేళ్లుగా ఐబీఏ వివాదాలతో వార్తల్లో నిలిచింది. సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐఓసీ ఎన్ని సార్లు సూచించినా ఐబీఏ మాత్రం పెడచెవిన పెట్టింది. దీంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఐబీఏను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

క్వార్టర్స్‌లో ప్రణయ్



తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

పోరాడి ఓడిన శ్రీజ



న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది.

'శత'క్కొట్టిన హోప్, పూరన్

నేపాల్‌పై వెస్టిండీస్ ఘనవిజయం





హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నేపాల్‌పై వెస్టిండీస్ అదరగొట్టే విజయం సాధించింది. గ్రూప్ 'ఎ'లో గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 101 పరుగుల తేడాతో నేపాల్‌పై అలవోక విజయం సాధించింది. టాపార్డర్‌లో కైల్ మేయర్స్ (1), జాన్సన్ చార్లెస్ (0) వికెట్లు పారేసుకున్నా... మిడిలార్డర్‌లో కెప్టెన్ షై హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 216 పరుగులు జోడించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 339 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (42 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. తర్వాత నేపాల్ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 49.4 ఓవర్లలో 238 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (93 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్), గుల్షన్ జా (58 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హోల్డర్ 3, జోసెఫ్, కీమో పాల్, అకీల్ హొసీన్ తలా 2 వికెట్లు తీశారు.

నెదర్లాండ్స్‌ను గెలిపించిన తేజ నిడమనూరు

మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచింది. మొదట అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. షాయన్ జహంగీర్ (86 బంతుల్లో 71; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత నెదర్లాండ్స్ 43.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలిచింది. నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (60 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, జ్యోతిక శ్రీ



న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4x400 మీటర్ల రిలే, 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.

'పోరాట' రెజ్లర్లకు వెసులుబాటు

ఒక్క బౌట్‌తోనే జట్టుకు ఎంపిక చేసే అవకాశం



న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్‌పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు.

ఆరోన్ వర్గీస్ 321

హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన



సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రెండు రోజుల లీగ్‌లో ఆరోన్ జార్జ్ వర్గీస్ అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గురువారం ఈ మెరుపు ప్రదర్శన చోటు చేసుకుంది. కాంకర్డ్ తరఫున ఆడిన ఆరోన్ 260 బంతుల్లో 50 ఫోర్లు, 1 సిక్స్‌తో 321 పరుగులు సాధించడం విశేషం. ఆరోన్ అద్భుత బ్యాటింగ్‌తో పాటు అయాన్ అహ్మద్ (52), రామ్ రేపాల (50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో (నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌటైంది.

'గ్లోబల్ టీమ్‌ను తయారు చేస్తాం'

- మున్ముందు క్రీడా లీగ్‌లకు మరింత ఆదరణ
- 'తెలుగు టాలన్స్' యజమాని అభిషేక్ రెడ్డి



సాక్షి, హైదరాబాద్: భారత క్రీడల్లో గత కొన్నేళ్లుగా వేర్వేరు లీగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ క్రీడాంశాల్లో సాగుతున్న ఈ లీగ్‌లపై అటు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుండగా, ఇటు పలు వ్యాపార వర్గాలు లీగ్‌లతో జత కట్టి తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు 'ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్' నడుస్తోంది. జైపూర్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన టోర్నీ 25 వరకు సాగనుంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 'తెలుగు టాలన్స్' జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. అభిషేక్‌కే చెందిన 'హైదరాబాద్ బ్లాక్ హాక్స్' టీమ్ ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడుతోంది. అంతకుముందే ఆయన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో పాటు బాక్సింగ్ లీగ్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు. క్రీడలపై అభిరుచితో పాటు ఎక్కువ మందికి ఆయా క్రీడాంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్, అందులో తన టీమ్ తెలుగు టాలన్స్ పాత్రకు సంబంధించి వివిధ అంశాలపై అభిషేక్ 'సాక్షి'తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే...

వరుసగా లీగ్‌లలో జట్లను కొనడంపై...

మొదటి నుంచి నాకు క్రీడలపై అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పెద్ద ఈవెంట్లను అనుసరించేవాడిని. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి పోటీలకు ప్రత్యక్షంగా తిలకిస్తున్న సమయంలో అక్కడి అభిమానులు చూపించే ఆసక్తి, ఆట పట్ల అక్కడ ఉండే క్రేజ్ నన్ను ఆశ్చర్యపర్చాయి. మన దేశంలో క్రికెటేతర క్రీడల్లో మనం ఇలాంటిది చాలా తక్కువగా చూస్తాం. అయితే లీగ్‌లు రంగప్రవేశం చేశాక ఫ్యాన్స్ కూడా సదరు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు. నా ప్రవృత్తి క్రీడలు. అందుకే ఏదో రూపంలో వాటితో జత కట్టాలని భావించాను. వాలీబాల్ లీగ్‌కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన చూసి ఇప్పుడు హ్యాండ్‌బాల్ వైపు వచ్చాం.

హ్యాండ్‌బాల్‌లో లీగ్ అవసరం గురించి...

మన దగ్గర కూడా హ్యాండ్‌బాల్ పోటీలను రెగ్యులర్‌గా చూసే అభిమానులు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలా చోట్ల అది అవుట్‌డోర్ గేమ్‌గా, మట్టి కోర్టులలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యూరోపియన్ శైలిలో ఇండోర్ హ్యాండ్‌బాల్ బాగా పాపులర్. అలాంటి ఆటను ఇప్పుడు లీగ్ ద్వారా అందరికీ చేరువ చేస్తున్నాం.

తెలుగు టాలన్స్ ప్రదర్శనపై...

చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం. తొలి లీగ్ విజేతగా కూడా నిలుస్తామనే నమ్మకం ఉంది. లీగ్‌లోని ఆరు జట్లలోనూ మా ఒక్క టీమ్‌కే విదేశీ కోచ్ (ఫెర్నాండో న్యూనెస్–పోర్చుగల్) ఉన్నాడు. ఆయన నేతృత్వంలో టీమ్ చాలా బాగా ఆడటమే కాదు, లీగ్‌లో ఒక టీమ్‌ను, ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దాలో కూడా దిశానిర్దేశం చేసేలా కోచింగ్ సాగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్ల గురించి...

ఈ విషయంలో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొందరు చక్కటి హ్యాండ్‌బాల్ ఆటగాళ్లు ఉన్నా... మా లీగ్‌కు తగినట్లుగా కొన్ని ప్రమాణాల ప్రకారం మాకు తగిన ఆటగాళ్లు లభించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారడం ఖాయం. లీగ్ కూడా అందుకు సహకరిస్తుంది. ఈసారి జట్టులో హైదరాబాద్‌లో ఆర్మీలో పని చేస్తున్న ఏడుగురు ఏఓసీ ఆటగాళ్లను మాత్రం తీసుకున్నాం.

టీమ్ యజమానిగా ఆర్థిక అంశాలపై...

లీగ్‌లలోకి అడుగు పెట్టేటప్పుడే నాకు దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇవి ఇతర వ్యాపారాల్లాగా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కావు. మా ఉత్సాహం మాత్రమే టీమ్‌ను నడిపిస్తుంది. అయితే లాభం గురించి బెంగ లేదు. లీగ్‌తో పాటు సదరు క్రీడ కూడా పైస్థాయికి ఎదగడం ముఖ్యం. స్పాన్సర్లు ముందుకు రావడం కూడా సానుకూల పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తలపడే గ్లోబల్ టీమ్‌ను తయారు చేయడమే మా లక్ష్యం.

గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ గెలుపు

దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్లు గెలుపొందాయి. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ 10–4 పాయింట్లతో చింగారి గల్ఫ్ టైటాన్స్‌పై, ముంబా మాస్టర్స్ 8–7 పాయింట్లతో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుపై విజయం సాధించాయి. ముంబా మాస్టర్స్‌కు ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులతో గేమ్‌లను 'డ్రా' చేసుకున్నారు.



కూలీల కొరతకు పరిష్కారం.. అయిదుగురి పని చేస్తున్న యంత్రం

ఇచ్చోడ: కూలీల కొరతకు పరిష్కారం దొరికింది. పత్తి విత్తనాలు విత్తే యంత్రాలు వచ్చేశాయి. ఈ సీజన్‌లో రైతులంతా ఒకేసారి విత్తుకోవడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు మహారాష్ట్రలోని కిన్వట్‌లో ఈ యంత్రాన్ని రూపొందించారు. దీన్ని రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నారు. మండలంలోని ముఖరా(బి) సర్పంచ్, రైతు అడప్ మారుతి ఈ యంత్రాన్ని తీసుకువచ్చి తన పంట చేలో విత్తుకుంటున్నారు. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా కేవలం ఒక్కరితోనే రోజుకు ఐదెకరాల వరకు విత్తుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఐదుగురు కూలీల పనిని ఒకే రోజు చేస్తున్నట్లు వివరించారు.


చీపుళ్లు, చాటలు, చిరిగిన పాతబట్టలతో తరలి వెళ్తున్న గ్రామస్తులు

జెట్టక్క పోవాలి.. లక్ష్మీదేవి రావాలి


- చీపుళ్లు, చాటలతో తరిమిన గ్రామస్తులు
- పాత దాంరాజుపల్లిలో వినూత్న కార్యక్రమం

మల్లాపూర్(కోరుట్ల): జెట్టక్క వెళ్లిపోతే లక్ష్మీదేవి వస్తుంది.. పాడిపంటలు సమృద్ధిగా పండుతాయంటూ పాత దాంరాజుపల్లి గ్రామస్తులు గురువారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా పాత దాంరాజుపల్లి గ్రామస్తులు. గురువారం ఉదయం గ్రామంలో ఇంటికొకరు చొప్పున పాత దుస్తులు ధరించారు. చీపుళ్లు, చాటలతో ప్రధాన కూడలికి చేరుకున్నారు. అక్కడి నుంచి 'జెట్టక్క వెళ్లిపో'.. అని బిగ్గరగా అరుస్తూ ఒకరినొకరు చీపుళ్లతో కొట్టుకుంటూ జెట్టక్కను తరిమి కొడుతున్నట్లు గ్రామశివారుకు తరలి వెళ్లారు. చిరిగిన పాత దుస్తులను ఓ చెట్టుకు కట్టి చీపుళ్లు, చాటలు అక్కడే వదిలేసి నేరుగా గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు. కుటుంబ సభ్యు లకు సమాచారం అందించి కొత్త బట్టలను తెప్పించుకొని గ్రా మంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మైదాసు శ్రీని వాస్ మాట్లాడుతూ.. ఏటా వానాకాలం , యాసంగి సీజన్ల ఆరంభంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.

కండల పిచ్చి.. సూదిగుచ్చి..

నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది.

- సాక్షి, హైదరాబాద్



హైదరాబాద్ యువతలో పెరుగుతున్న మజిల్ మేనియా

ప్రమాదకర ఇంజక్షన్లకు డిమాండ్.. విచ్చలవిడిగా విక్రయాలు

తాజాగా ఓ జిమ్ నుంచి 400 ఇంజక్షన్ల స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్‌లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్కటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌ను బట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు.

కండల కోసం తహతహలాడే వారే టార్గెట్...

ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటర్‌మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు.

వినియోగం... ప్రాణాంతకం

గురుకుల కొలువులకు శిక్షణ

సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ అలోక్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమ్యూనిటీకి చెందిన డిగ్రీ, బీఈడీలో 60% మార్కులు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల న్నారు. మరిన్ని వివరాలకు 040- 24071178, 040-27077929 ఫోన్ నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్‌చేసుకోవాలని సూచించారు.

టెన్త్ పుస్తకంలో సోషలిస్ట్, సెక్యులర్ పదాల మాయం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్టీ) టెన్త్ సాంఘిక శాస్త్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకం కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు మాయమయ్యాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 18, 12, 1976లో ఈ రెండు పదాలు రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఆ పదాల తొలగింపుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై టీఎస్‌యూటీఎఫ్ నేతలు కె జంగయ్య, చావా రవి అభ్యంతరం వ్యక్తం చేశారు.దేశంలో లౌకిక తత్వానికి ప్రమాదం ఏర్పడిందని చర్చ జరుగుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వివరణ ఇస్తూ..ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసినప్పుడు జరిగిన పొరపాటే తప్ప.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పారు.

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి

- మెడను నోటకరుచుకుని లాక్కెళ్లిన వైనం
- అందరూ వెంబడించడంతో వదిలేసిన చిరుతపులి
- స్వల్పగాయాలతో బయటపడిన బాలుడు

తిరుమల: అలిపిరి–తిరుమల నడక దారిలోని ఏడోమైలు వద్ద గురువారం రాత్రి ఓ చిరుత బాలుడిని నోటకరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అందరూ కేకలు వేస్తూ వెంబడించడంతో కొద్దిదూరంలో వదిలి వెళ్లింది. గాయపడిన బాలుడిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్ (3)తో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు. వీరు ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలోని ఏడోమైలు వద్ద రాత్రి 9 గంటల సమయంలో నడిచివెళుతుండగా అకస్మాత్తుగా చిరుతపులి చిన్నారిపై దాడిచేసింది. అతడి మెడను నోటకరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో చిరుత అటవీ ప్రాంతంలోని పోలీస్‌పోస్టు వద్ద బాలుడిని వదిలిపెట్టి అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడున్న తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ రమేశ్‌బాబు తమ సిబ్బందితో బాలుడికి అంబులెన్స్‌లో ప్రథమచికిత్స చేయించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అతడికి ప్రాణప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు అక్కడికి చేరుకుని చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం చిన్నారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు.


చిరుత చేతిలో గాయపడ్డ బాలుడు

రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేలా...

- నేడు, రేపు ఢిల్లీలో మంత్రి కేటీఆర్
- కేంద్ర మంత్రులతో వరుస భేటీలు



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కేంద్రంపై మరోసారి ఒత్తిడి తేవడానికి వీలుగా పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకుపై వివరించే ప్రయత్నం చేయనున్నారు. కేంద్రం తన మంకుపట్టు వీడి ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి, ఆర్థికాంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రజల్లో ఎండగట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు సమాచారం . శుక్ర, శనివారాల్లో కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏటూ తేల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం. రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల అవసరం ఉన్నందున, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌లతో సమావేశమై విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి శాఖ అంశాలకు సంబంధించిన పలు అంశాలపైన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితోనూ సమావేశం కానున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మెట్రో విస్తరణ అంశాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించనున్నారు. వీరితోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైనా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

'నిమ్స్‌మే'లో హైబ్రీడ్ ఏవియేషన్ డిప్లమా కోర్సు

పంజగుట్ట: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైసెస్ (నిమ్స్‌మే) ఆధ్వర్యంలో స్మార్ట్ జీసీ పీఆర్‌ఓ ఎడ్యుటెక్ సహకారంతో రాష్ట్రంలో మొదటి సారి 'హైబ్రీడ్ ఏవియేషన్ డిప్లమా'కోర్సును ప్రారంభిస్తున్నట్లు నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.గ్లోరీ స్వరూప తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..నిమ్స్‌మే గత 60 సంవత్సరాలుగా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఎన్నో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలు, రీసెర్చ్‌లు చేస్తుంటామని ఆమె అన్నారు. గత 12 ఏళ్లుగా 3 వేలకు పైగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహించి..సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ పూర్తిచేసి 18 సంవత్సరాలు దాటిన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు నిమ్స్‌మే వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో స్మార్ట్ జీసీ పీఆర్‌ఓ ఎడ్యుటెక్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎమ్.ఎస్. సునీష్, ధనూజా నాయర్, ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ అంజు నాయర్ తదితరులు పాల్గొన్నారు.


వివరాలు తెలుపుతున్న డాక్టర్ ఎస్.గ్లోరీ స్వరూప

Published and Printed by V. Murali, on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited, Survey No 300/E, Timmapur Village&Mandal, Karimnagar Dist–505527, T.G., and Printed at Jagati Publications Limited Survey No 300/E, Timmapur Village&Mandal, Karimnagar Dist–505527 T.G.,
Editor: V. Murali(Responsible for selection of News under the PRB Act), Phone No. 0878 - 2223017, Fax No. 0878 – 2223019. RNI Regn No. TELTEL/2008/23800. Reproduction in whole or in part without written permission of the publisher is prohibited.